SOME PAGES IN THE
ORIGINAL CONTAIN
FLAWS AND OTHER
DEFECTS WHICH
APPEAR ON THE FILM

Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 3, no. 3

(Jul. 21, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 3, no. 3

(Jul. 21, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

SUNDARAYYA VIGNANA KENDRAM
1-8-1/B/25 A, Bagh Lingampalli
Hyderabad – 500 044, Andhra Pradesh, India

Bibliographic Record Target

ప్రజాశక్తి : భారత కమ్యూనిస్టుపార్టీ ఆంధ్రకమిటీ పత్రిక -- Vol. 1, no. 1 [June 17, 1942] - Vol. 2, no. 115 [April 30, 1947]

బెజవాడ : Katragadda Rajagopalarao, 1942-1947.

310 v. ; 36 cm.

Weekly
In Telugu.
Published as Weekly from 1942-1946, and daily thereafter.
Vol. numbering irregular: Vol. 1 and Vol. 2 repeated after Vol. 7.
Library lacks: Vol.5, no. 18-21, Vol. 1, no. 374, Vol. 2, no. 18, 22-23, 65, 71, 78, 96, 105.
Record no. 683

Prajāśakti : Bhārata Kamyūnisṭupārṭī Āṃdhrakamiṭī Patrika -- Vol. 1, no. 1 [June 17, 1942] - Vol. 2, no. 115 [April 30, 1947]

Bejavāḍa : Katragadda Rajagopalarao, 1942-1947.

310 v. ; 36 cm.

Weekly
In Telugu.
Published as Weekly from 1942-1946, and daily thereafter.
Vol. numbering irregular: Vol. 1 and Vol. 2 repeated after Vol. 7.
Library lacks: Vol.5, no. 18-21, Vol. 1, no. 374, Vol. 2, no. 18, 22-23, 65, 71, 78, 96, 105.
Record no. 683

35mm microfilm

Image placement: IA (IIA) IB IIB   Date filming began: 6 February, 2006

12 పేజీలు : 0-2.0

PRAJASAKTI

Regd. No. M. 4486

: సంపాదకవర్గం :
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

★ భారత కమ్యూనిస్టుపార్టీ ఆంధ్రకమిటీ పత్రిక ★

సంపుటి 3 | బుధవారం 21-7-43 బెజవాడ | సంచిక 3

జాతీయ నినాదాలవెనుక ప్రబల ప్రజాశక్తి కదలివస్తూంది

●

ఉత్తేజకరమైన కమ్యూనిస్టు ఊరేగింపు ప్రాధాన్యత

11-7-43 మరువరాని దినం బెజవాడ నగర చరిత్రలో - అంతేకాదు. ఆంధ్రదేశ చరిత్రలో అరుణాక్షరాలతో నిలచిపోగలరోజు. ఆనాడొక అపూర్వ ప్రజాసంఘటనను జూచి, ఉత్తేజితులు కాగల మహదవకాశం బెజవాడ పౌరులకు లభించింది. ఐక్యప్రజా సంఘటిత స్వరూపాన్ని నమూనాచూచి ఆవేశపూరితులు కాగలిగారు బెజవాడ ప్రజలు.

భారత కమ్యూనిస్టుపార్టీ ఆంధ్రకమిటీ సమావేశ కార్యక్రమంలో ఆనాటి అంశం పార్టీ సభ్యుల, సానుభూతి పరుల ర్యాలీ. అంతకు ముందురోజు సాయంత్రం నుంచి వివిధ ప్రాంతాలనుండి వందలకొలది పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, సుశిక్షిత సైనిక దళాల్లాగా బారులుతీరి బెజవాడ నగరాన్ని ప్రవేశించడం ప్రారంభించారు. రైలుస్టేషనునుంచి, బస్సుస్టాండునుంచి, పడవలరేవు దగ్గరనుంచి రెపరెపలాడే ఎర్రజెండాలతో, జయజయధ్వానాలతో, సమరగీతాలతో కమ్యూనిస్టు యోధుల దళాలు బారులుతీరి రాష్ట్రఆఫీసువైపు రాసాగాయి. మరునాడు (11 వ తేదీ) ఉదయం 8½ గంటలవరకు ఈదళాలువస్తూనేవున్నాయి. ఈ దళాలు రావడం, వాటివాటి విడుదులకు వెళ్ళిపోవడం అంతా సక్రమంగా సాగిపోతూంది.

సమరగీతాల మేలుకొలుపులు

11 వ తేదీ ఉదయం - ఇంకా చీకట్లు వదలిపోకముందే, అప్పుడే కొత్తగా వచ్చిన దళాలు విజయగీతాలతో రాష్ట్ర ఆఫీసు చుట్టు పక్కల ప్రజలను మేలుకొలిపాయి.

ఊరేగింపు 9-30 గంటలకు బయలుదేరాలని నిర్ణయించారు. 8-30 గంటల నుంచే ఆయా విడుదులనుంచి సభ్యులు, సానుభూతిపరులు బారులుతీరి ఆఫీసు దగ్గరకు వచ్చి, ముగ్గురేసి చొప్పున వరుసలుతీర్చి నిల్చోవడం ప్రారంభించారు. అలా, చూస్తూండగానే ఈ శ్రేణి ఫర్లాంగుల కొలది పెరిగిపోవడం ప్రారంభించింది, అప్పటికింకా వస్తూన్న కొత్తదళాలు, ఎంతో శిక్షణతో దానిలోచేరి పోతున్నాయి. ఇక కొద్దిసేపటికి ఊరేగింపు బయలుదేరుతుందనగామహిళాదళాలువచ్చాయి.

ఈమహాసైన్యంలో, ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాలనుంచి వచ్చిన దళాలున్నాయి. అగ్రభాగాన, ఎర్రజెండాను ఎంతో ఆప్యాయంగా గుండెకు అంటబట్టుకొని నిలచాడు 65 ఏండ్ల సుంకర రామచంద్రుడుగారు. అక్కడక్కడ చిన్నచిన్నదళాలుగ ఏర్పడి తమ లేత గొంతుకలతోవిజయగీతాలను పాడుతూన్నారు 10,12 ఏండ్ల బాలసంఘ సభ్యులు. ఈ అట్టహాసాన్నంతాచూచి దిగ్భ్రమ పడుతూన్న చంటిబిడ్డలను బుజ్జగిస్తున్నారు మహిళాదళంలోనితల్లులు.

అంతా సిద్ధమయింది. "స్వతంత్ర భారత్‌కీ జై" అనే సింహగర్జన దిక్కుదిక్కుల మారుమోగింది. "కమ్యూనిస్టుపార్టీకిజై" అనే రెండో నినాదం నాలుగు దిక్కులవ్యాపించింది. "హిందూ ముస్లిం ఐక్యత కావాలి" "జాతీయ నాయకులను విడుదల చేయాలి" "జాతీయ ప్రభుత్వం కావాలి" "ఫాసిజాన్ని నాశనం చేయాలి" "తిండి కరువుపోగొట్టాలి" "చవుక బట్టలుకావాలి" అనే ప్రజానినాదాలతో ఊరేగింపు బయలుదేరింది.



ఊరేగింపులో అగ్రభాగం మొదటి వరుసలో ఎడమవైపున జెండాపట్టుకొన్న వృద్ధు సుంకర రామచంద్రుడుగారు (కొండపల్లి)

★

మూడువేలమంది సుశిక్షణతో, సాగిపోవడం ప్రారంభించారు. వారందరూ పార్టీ సభ్యులు, సానుభూతిరులే. వారిలో నాలుగువందలమంది స్త్రీలు. ఊరేగింపు ఆరుఫర్లాంగుల వరకు వ్యాపించింది. ముందూ వెనుకా రెడ్‌గార్డ్సు అరుణపతాకాలతో సాగివస్తున్నారు.

"ప్రజాశక్తి కదిలింది"

కొంతమంది విజ్ఞానులు ఈబ్రహ్మాండమైన ప్రజాశక్తి ప్రదర్శనచూచారు. "అ-బ్బ ప్రజాశక్తి కదలింది-ఇక దాని నెవరాపగలరు," అని ఉత్సాహాన్ని పట్టలేకపోయారు అనాడు ఊరేగింపు సాగిపోతూంటే-ఇరుప్రక్కల గ్రోగయిచూస్తూన్న వేలాది ప్రజల కళ్ళల్లో ఈభావమే మెరసింది. తిండీ, బట్టకు, కరువై; దేశం దారి తెలియని దీనావస్థలోపడి ఆక్రోశిస్తున్న స్థితిలో కమ్యూనిస్టుపార్టీ ఐక్యతా సందేశాన్ని ఆశాజ్యోతిలా అందజేసింది. కరువును పోగొట్టడానికి, ప్రియనాయకులను విడిపించుకోడానికి, దేశసౌభాగ్యానికి ఒకమహత్తరమయిన ఆయుధాన్ని చూపింది. ఇదంతా వట్టిమాటలమూట కాదనే విషయం, మూడు వేల మంది కమ్యూనిస్టు యోధులు ఈఐక్యతా ఆయుధాన్నిబట్టి ప్రజల్నిముందుకు నడపడానికి సిద్ధంగా వున్నారన్న సంగతి ఆనాడుప్రజానీకం గుండెలో నాటుకుపోయింది.

ఈ మూడువేలమంది మాత్రమే కాదు. వారి నాయకత్వాన నడుస్తున్న వేలకొలది రైతు, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా, బాల సంఘసభ్యులు ఈ ఆయుధాన్నిబట్టి దేశాన్ని నడిపింప నున్నారని గ్రహించారు. ఆశ, నూతనోత్సాహం, కొత్త చైతన్యం అప్రోగయిన వేలాది ప్రజల కళ్ళల్లో మెరిసాయి.

ఊరేగింపు కొన్ని ఫ్యాక్టరీల ముందునుంచి పోతూంది. కార్మిక, కర్షకుల సుత్తీ కొడవలి జండాక్రింద సాగిపోతూన్న ఆ ఉత్తేజకర ప్రదర్శనను చూచారు కార్మికులు. తమ సంఘశక్తికిఉప్పొంగిపోయారు. "కాంగ్రెసుతరువాత మనకమ్యూనిస్టు పార్టీయేనురా!అనిసగర్వంగా అన్నారు. చౌకధరలకు తిండీ, బట్ట ఇప్పించడానికి ఇప్పుడు జరుగుతూన్న కృషి ఇంకా అధికతరమవుతుందని నమ్మారు.

ఇంకా ముందుకు సాగిపోతూ ఊరేగింపు కొత్త సిమెంటు వంతెనల్ని సమీపించింది. అక్కడ మిద్దెలమీద నిలుచున్నవారికి సిమెంటువంతెనలు, కొద్దిదూరాన కనకదుర్గకొండలు చక్కగా కనబడతాయి. ఊరేగింపు వచ్చింది. అక్కడ పోలీసుస్టాండుగా ఉన్న దిబ్బనుచుట్టి అగ్రభాగం వంతెనమీదుగా సాగిపోయింది. ఆపైని మలుపు కూడా తిరిగి ఎంతో దూరం ముందుకు వెళ్ళింది. కాని ఊరేగింపు వెనుకభాగం ఇంకాఎక్కడో వెనుకఉంది. మిద్దెలమీదున్నవారు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తున్నారు. "ఇంత పెద్దసేన వున్న పార్టీ చేయలేనిదేమిటి!" అనుకున్నారు.

కూలీలు పనిచేసు కొంటున్న ప్రాంతంగుండా సాగిపోతూంది ఊరేగింపు. "కూలి సంఘాలకు జై," "రైతు సంఘాలకుజై," "తిండి కరువు పోవాలి, చవుకబట్టలుకావాలి," అనే ఒకొక్క నినాదం వారి హృదయాల్లో ఒక్కొక్క పండుగచేసింది. "ఇదంతా తమకోసమే, తమ క్షేమంకోసమే ఈశక్తిఅంతా" అని గుండెనిబ్బరం పొందారు. వారి నిరుపేద ముఖాలలోఆశ,ఆనందం మిలమిలామెరిశాయి.

మరికొద్ది దూరంగడిచాక బీద కుటుంబాల స్త్రీ లెందరో పనులు చేసుకుంటూ ఆగి చూశారు. తమ జాతివారే వందలకొలది ఆ ఊరేగింపులో సాగిపోవడం చూశారు. వాళ్ళల్లో కొన్ని తమకు పరిచయమయిన ముఖాలే చవుకడిపోదగ్గర ఎండనక, వాననక తమకోసం కష్టపడేవారున్నారు. ఆ ఊరేగింపులోని స్త్రీలల్లో, స్త్రీజాతికేదోవిప్లవం వచ్చినట్టు ఆవేశంతో మెరిసిపోయారు.

తాము నిరుపేద జీవనంలో కుంగిపోతున్నా తమవారు పరుగుపరుగున ముందుకు పోతున్నారుకదా అని పొంగిపోయారు.

కుక్కకాటుకు చెప్పుదెబ్బ

ఆస్త్రీలలా ఆనందంతో చూస్తుంటే, ఇద్దరు చదువుకున్న పశువులు ఊరేగింపులోని స్త్రీలను గురించి ఏదో అన్నారు. ఈ బీదస్త్రీలు నడుం బిగించారు. "సిచల్లారా- వాళ్ళ కాలిగోరుకు సరిపోలరుమీరు. కలవారి కుటుంబాల్లో పుట్టి కూడా వారు మాలాంటివారికోసం కష్టపడుతున్నారు. తిని తిరిగి కొవ్వెక్కి నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారా!" అని గద్దించేసరికి మన వీరులు తోకముడిచి కాళ్ళకు బుద్ధి చెప్పారు.

★

"కాంగ్రెస్ జిందాబాద్"

మరికొంత దూరాన ముస్లిం ప్రాంతం. ఆనాడు కుల మత విభేదాల నెరుగని ఒక పెద్దసేన బారులుతీరి, "హిందూ ముస్లింలు ఐక్యమవాలి," "స్వయం నిర్ణయ హక్కు అంగీకరించాలి" అంటూ గర్జిస్తూ ముందుకు పోతూండడం చూశారు. తమ హక్కులకు అండగా ఒక్క తమ లీగే కాదనీ, దేశభక్తులయిన వేలకొలది ప్రజల సంఘటితశక్తి కూడా ఉన్నదని గుర్తించారు. "కాంగ్రెసు జీవించాలి," "గాంధీని విడిపించాలి," అని వాళ్ళల్లో ఎన్నోగొంతుకలుఎలుగెత్తి చాటాయి. ఇలాంటి సంఘటిత ప్రజాశక్తులతో చేతులు కలిపితేనే తమకు, భారతప్రజలందరికీ ముక్తి అని గుర్తించారు. ఉప్పొంగుతున్న హృదయాలతో ఉరేగింపును దీవించారు.

ఆశాజ్యోతుల్ని వెదజల్లుకొంటూ ఊరేగింపు రైల్వేస్టేషన్ ఓవర్‌బ్రిడ్జిమీదుగా సాగిపోతూంది. మిలిటరీ రైళ్ళలో వున్న సైనికులు గుంపులు గుంపులుగా నిల్చొని చూస్తున్నారు. "ఫాసిజం నశించాలి", "దేశ రక్షణ చేయాలి," అనే నినాదాల అర్థంవారుతెలుసుకున్నారు. భారతదేశరక్షణలో తమ వెనుక నిలబడగల ప్రజాసైన్యాలు తయారవుతున్నాయని చూచారు. ప్రభుత్వం తగిన అవకాశాలిస్తే ఎంత బాగుంటుంది! అని గుర్తించారు.

ముందుకే, మున్ముందుకే సాగిపోతూంది ఊరేగింపు. సమావేశం జరగనున్న జింఖానా మైదానాన్ని సమీపించింది. మొదటి వరుస గేటు దాటింది. తరువాత 20 నిమిషాలకు చివరివరుసలోపలికివచ్చింది. అక్కడ కామ్రేడ్ సుందరయ్య, రాష్ట్రనాయకులు తమఉత్తేజకర సందేశాలతోసిద్ధంగా వున్నారు.

ఆఊరేగింపు, అనాటి బ్రహ్మాండ మయిన బహిరంగసభపార్టీనిప్రజల్లోకితీసుకుపోయాయి.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

బుధవారం 21-7-1943

ఆహారపరిష్కార సమావేశం

ఈనెల మొదటివారంలో సమావేశమయిన ఆహారపరిష్కారమహాసభయొక్క సూచనలపై ఇండియాప్రభుత్వం తన నిర్ణయాలను ప్రకటించింది. ఈసభజరుగకముందు ఆహారపదార్థాలపై కంట్రోలు తొలగించి, స్వేచ్ఛా వ్యాపారానికి అవకాశ మివ్వబడు తుందనే వదంతులు వ్యాపించాయి. స్వేచ్ఛావ్యాపార మనే పేరుతో ధాన్యపు వ్యాపారస్థులు, తిండిదొంగలు ఆరునెలలక్రితం గోధుమలపై కంట్రోలును రద్దుచేయించుకొన్నట్లే, తిరిగి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించారు. కాని, ప్రజాసామాన్యానికి వ్యతిరేకంగా నిల్వవ్యాపారస్థులు వేసిన ఎత్తులకు ప్రభుత్వం లొంగలేదు. ఇప్పటికే తీవ్రంగావున్న పరిస్థితులను యింకా విషమింపజేయడానికి ప్రభుత్వం నిరాకరించింది.

పట్టణాలలో రేషనింగ్‌ను క్రమక్రమంగా అమలుజరపాలని నిర్ణయించబడింది. ఇది ఎన్నాళ్లక్రితమో జరుగవలసింది. ఇప్పటికైనా ఆహ్వానించదగిందే. కాని మద్రాస్‌ప్రభుత్వ అడ్వైజరు సర్. హుడ్ 12 వ తేదీన మాట్లాడుతూ రేషనింగ్ స్కీముపై చన్నీళ్లుపోశాడు. రేషనింగుపెడితే మద్రాసునగరానికి యిపుడున్న ధాన్యం 15 రోజులకే సరిపోతుందనీ, చాలమంది ప్రజలు రేషనింగ్ కోరడంలేదనీ చెప్పాడు. అంటే, పట్టణాలలో రేషనింగ్‌ను అమలుజరపాలనే ఇండియాప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాసుప్రభుత్వం బుట్టదాఖలుచేయ బూనుకుందని స్పష్టమవుతూంది. దుకాణాలలో జరుగుతూన్న మోసాలు ఉదాహరణగాచూపి, సర్ హుడ్ రేషనింగ్‌ను అమలుపెట్టినా వేచివుండటమనే యిబ్బంది వుంటుందని చెప్పాడు. ఆహారపదార్థాల పంపకంలో వున్న అరాజకాన్ని తొలగించడానికి, వర్తకుల మోసాన్ని అరికట్టి, ప్రజలకు తిండి సప్లయిచేయడానికి సమగ్రమైన ప్లాను, రేషనింగ్ అవసరం. కాని అడ్వయిజర్ కేవలం కష్టాలనుచూపి పరిష్కారమార్గాన్నే వదలివేస్తున్నాడు. ఇండియాప్రభుత్వం సూచించిన పట్టణాల రేషనింగ్ స్కీమును ప్రస్తుతం అమలుజరుప నిరాకరించాడు.

ఇండియాప్రభుత్వం ఆహారపదార్థాలకు ప్రస్తుతం గరిష్టధరను నిర్ణయం చేయ నక్కరలేదన్నది. రాష్ట్రాలు, సంస్థానాలు ఖరీదులను హద్దులలో వుంచడానికి అధికారం కలిగివున్నాయంది. అంటే, కేంద్రంనుంచి ధరలకంట్రోలు వుండదన్నమాట. అపుడు ధరలు అన్నిచోట్ల ఒక రకంగా వుండవు. ఇప్పటివలెనే బియ్యంధర ఒక రాష్ట్రంలో మణుగు 1కి రు. 6, మరో రాష్ట్రంలో మ 1కి 30 రూ. వుండి ధరలలో అరాజకం కొనసాగుతుంది. ధరలు ప్రజలకు అందుబాటులో లేనపుడు, ఆహార పదార్థాలు తగినంతగా దొరకనపుడు, ఆహారకరువు రానురాను మరింత దుర్భరమవుతుంది.

అన్నిటికంటే విషాదకరమైన విషయం, ఆహారపదార్థాలకులోటు వున్నరాష్ట్రాలను వాటిగతి నవేనిర్ణయించు కోవాలని వదలి వేయడం. కేంద్రప్రభుత్వం సమగ్రమైన ఒక ప్లానుప్రకారం ఆహారపదార్థాల పంపకాన్ని చేయ నిరాకరించింది. పంపకంలోవున్న అరాజకాన్ని, నిల్వవ్యాపారస్థుల మోసాన్ని, ఎదుర్కోడానికి అవసరమయిన పూర్తి కంట్రోలును చేపట్ట నిరాకరించింది.

బెంగాలులో కరువు విపరీతంగా వున్నపుడు సంయుక్త రాష్ట్రాలు, బీహారు, అస్సాం రాష్ట్రాలు హెచ్చుగా పండిన రాష్ట్రాలయినా, సహాయపడ నిరాకరించాయి. బీహారులోగోధుమపంట అచ్చటిప్రజల అవసరాలకంటే హెచ్చుగాపండినా, కేంద్రప్రభుత్వం దానికి సప్లయి చేయవలసివచ్చింది. పంజాబులో బాధ్యుడైన ఒక మంత్రి శ్రీ చోటూరామ్ వ్యవసాయదారులను సరుకు నిల్వచేయమని ప్రోత్సహించాడు. ఆహారసభలో కూడ పంజాబుప్రతినిధి గోధుమల వ్యాపారంలో లాభంపొందే విధానాన్ని సమర్థించుకొన్నాడు. ఈ విధంగా ధాన్యపు వర్తకులు, రాష్ట్రప్రభుత్వాధికారులు సంకుచితంగా ప్రవర్తించునపుడు ఆహారపదార్థాల పంపకానికి బాధ్యతవహించక పోవడమంటే, ఆకలిచే మాడుతున్న లక్షలకొలది ప్రజలను వారిగతికి వదలి వేయడమన్నమాట.

సర్వతోముఖమైన కంట్రోలు, పంపకం ఏర్పాటు చేయనిరాకరించినపుడు, తిండిదొంగలకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసికొంటామనడం కేవలం వాగ్దానం గానే వుండిపోతుంది. ఇండియా ప్రభుత్వ స్కీములో ప్రజలకు స్థానమేలేదు. రేషనింగును అమలు జరుపుటలోగాని, దొంగమార్కెటును అరికట్టడంలోగాని ప్రజల సహకారం పొందడానికి ఎట్టిప్రయత్నం లేదు. బెంగాలు మంత్రివర్గం ప్రజల ఆహారకమిటీలను గుర్తించాకనే తిండిదొంగల నిల్వసరుకును కొంతవరకైనాబయట పెట్టి ప్రజలకు ఆహారాన్ని సప్లయిచేయగలిగింది. ఈ అనుభవాన్నిబట్టి అయినా ప్రతిచోట ప్రజల ఆహారకమిటీలను గుర్తించి, వాటిసహకారంతో ప్రభుత్వం ఆహారసమస్యా పరిష్కారానికి పూనుకోవాలి.

ప్రభుత్వం సమగ్రమైన ప్లాను వేయకపోవుటచే ప్రజలపైన, ఆహారకమిటీలపైన మరింత బాధ్యత పడింది. ఆహారకమిటీలు తిండిదొంగలకు వ్యతిరేకంగానూ, సంకుచిత రాష్ట్రాధికారులకు వ్యతిరేకంగానూ, ప్రజాభిప్రాయాన్ని సమీకరించాలి. ప్రజాపార్టీలు, సంస్థలు ధైర్యంతో చొరవతీసికొని అన్నిరాష్ట్రాలలోనూ పనిజేస్తే, నిల్వవ్యాపారస్థులను బట్టబయలు చేయవచ్చు. ఆహారసమస్యా పరిష్కారానికి సరియైన మార్గాలను సూచించి ప్రభుత్వం వాటిని అమలుజరుపునట్లు ఒత్తిడిచేయవచ్చు. అపుడే వేలకొలది ప్రజల ప్రాణాలను రక్షించి జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రజల మనోనిబ్బరాన్ని కాపాడగలుగుతాము.

★ మన రాజకీయాలు

గాంధీజీ సూచించే పరిష్కారమార్గం

మనదేశ భవిష్యత్తును గురించి జాతీయవాదులలో వ్యాపించియున్న నిస్తబ్దత, నిరుత్సాహం, క్రమంగా తొలగుతోంది. సామ్రాజ్యవాదుల చేతుల్లోఉన్న చొరవను మన దేశనాయకులు లాక్కో ప్రయత్నించడం ప్రశంసించవలసిన విషయం. సంయుక్తపరగణాల మాజీ పార్లమెంటరీ కార్యదర్శి, శ్రీ గోపీనాథ శ్రీ వాస్తవ కాంగ్రెసు దేశభక్తుల కొక చక్కని మార్గం చూపుతున్నాడు. జైళ్ళ బయటఉన్న అఖిలభారత కాంగ్రెసుకమిటీ సభ్యులు సమావేశమై, గత అగస్టులో ప్యాసైన తీర్మానాన్ని ఉపసంహరించుకోవలసిందని విజ్ఞప్తిచేశాడు. గాంధీజీకూడా మళ్ళీ వైస్రాయితో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నాడనీ, అగస్టు తీర్మానాన్ని ఉపసంహరించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశాడనీ, వార్తలు వ్యాపిస్తున్నాయి.

లొంగిపోవడం కాదు

ఏతీర్మానాన్ని జపాన్ ఏజంట్లు వినియోగించుకొని దేశరక్షణను భగ్నంచేయజూచారో, ఏతీర్మానం "స్వాతంత్ర్యపోరాటా"నికి పిలుపు అని దేశభక్తులు, ప్రజలు భ్రమపడ్డారో, ఏ తీర్మానాన్ని ఆధారం చేసుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కాంగ్రెసుసంస్థను గూర్చి దుష్ప్రచారం చేశారో, అట్టి అగస్టు తీర్మానాన్ని ఉపసంహరించుకొని ప్రజల్ని దేశరక్షణ వైపు, జాతీయప్రభుత్వం వైపు నడుపడానికి పూనుకోవడం ప్రతిస్వాతంత్ర్య విపానికి ఉత్సాహంయివ్వకమానదు. దేశరక్షణ విషయంలో మన విధుల్ని నెరవేర్చడానికి, జపాన్ ఏజంట్ల దుష్ప్రచారాన్ని అరికట్టి వారి బలాన్ని నాశనం చేయడానికి, యీ చర్య మొదటిఅడుగు. దేశంలో వ్యాపించిన జాతీయ సంక్షోభాన్ని అంతంచేసి, నిరంకుశాధికారుల పన్నాగాన్ని ఓడించడానికిది చక్కని ఆయుధం. జాతీయైక్యతకు, జాతీయప్రభుత్వ స్థాపనకు యిది సోపానం. గాంధీజీ దేశానికి ఈ విధంగా మార్గం చూపడంవల్ల, కాంగ్రెసు. గాంధీజీ ప్రజలకునాయకులై దేశస్వాతంత్ర్యం వైపు వారిని నడపగల్గుతారు. కాబట్టి, ప్రతి కాంగ్రెసువాది, స్వాతంత్ర్యంకోరే ప్రతి దేశభక్తుడు, యీ మార్గానికి తమ అంగీకారం తెలియజేయవలసియుంది.

లీగ్ దేశభక్తులలో ఆవేదన

ఇటు ముస్లింలీగ్ దేశభక్తులలోకూడా జాతీయ సంక్షోభాన్ని పరిష్కరించి తీరాలనే ఆవేదన ఎక్కువౌతూంది. బెంగాల్‌లో, బోగ్రాజిల్లా ముస్లింలీగ్ కార్యదర్శి మౌల్వీ అబ్దుల్ సత్తార్ తరాఫ్‌దార్ జిన్నాకు గాంధీజీ రాసిన లేఖను యివ్వ నిరాకరించిన ప్రభుత్వ చర్యను ఖండించుతూ, యిలాచెప్పాడు:"మన దేశంయొక్క పెద్దనాయకు లిద్దరు లీగ్-కాంగ్రెసు ఐక్యతకై దగ్గరకొస్తున్నారు. వారుఉభయులూ సమావేశం కాగలిగితే, హిందూ-ముస్లిం సమస్య పరిష్కరించబడియుండేది." నవగొవాన్ ముస్లింలీగ్ కార్యదర్శి (రాజషాహిజిల్లా) యిలా రాశాడు: "ముస్లింలీగ్‌తో కాంగ్రెసు చేతులుకలప పూనుకోవడం ప్రశంసించవలసిన విషయం. కాని, కాంగ్రెసు జాతుల స్వయం నిర్ణయహక్కును గుర్తించవలసియుంది. అలాగే ముస్లింలీగ్ కాంగ్రెసు నాయకుల విడుదలకై కృషిచేయాలి." సంయుక్త పరగణాలలో, ఇటావా సిటీ ముస్లింలీగ్ కార్యదర్శి, యు. పి. రాష్ట్ర షియా కాన్ఫరెన్సు సహాయ కార్యదర్శి కూడా లీగ్-కాంగ్రెసు ఐక్యతకై కమ్యూనిస్టుపార్టీ గావించే కృషిని ప్రశంసిస్తూ లేఖలు రాశారు. "మీరు గాంధీజీని చూడ నిరాకరించడం సరికాదు. నేటి జాతీయ సంక్షోభాన్ని అంతంచేయడానికి మీరు గాంధీజీని కలుసుకోవడంఅత్యవసరం." అంటూ సుమారు 1 లక్ష మంది ఖాక్సార్లు జిన్నాకు టెలిగ్రాంలు, జాబులు, పంపి ఒత్తిడి తీసుకొస్తున్నారు.

బొంబాయి కార్మికుల విజయం

దేశరక్షణ విషయంలోను, ప్రతిష్టంభనను అంతమొందించి ప్రజలకు తిండి,గుడ్డ సప్లయి చేయడంలోను, బొంబాయి కార్మికవర్గం ముందంజవేసి దేశభక్తులకు మార్గం చూపుతోంది. బొంబాయి బట్టల మిల్లులన్నీ ఆదివారంనాడు మూసివేయబడ్డంవల్ల విద్యుచ్ఛక్తి ఆరోజున వృథా అవుతోందికాబట్టి తాము పంతులప్రకారం వారంలో ఒక్కొక్కరోజు సెలవు తీసుకుంటామని కార్మికులు సూచించారు. కాని, యజమానులు, ప్రభుత్వోద్యోగులు కలిసి, వ్యతిరేకించడమేగాక, కార్మికుల్ని పనినుండి తొలగించ ప్రయత్నించారు. కాని సంఘటిత కార్మికశక్తి యెదుట, ఆటంకాలు ఎక్కడ నిలవగలవు? కార్మికులసూచనను బొంబాయి ప్రభుత్వం అమలు పరచడాని కంగీకరించి, వివరాలతో గూడిన ఒక ప్లానును ప్రకటించింది.

బ్రిటిష్ ప్రజాభిప్రాయం

బ్రిటన్‌లోకూడా అభివృద్ధినికోరే ప్రజాభిప్రాయం భారతదేశ ప్రతిష్టంభనను అంతంజేయ పూనుకొంది. ఈనెల 15 వ తేదీని లండన్‌లో "భారత స్వాతంత్ర్య హక్కును గురించి అంతర్జాతీయంగా ప్రచారం చేసే కౌన్సిల్" సమావేశమైనప్పుడు, బివన్ అనే పార్లమెంటు సభ్యుడు యిలాఉపన్యసించాడు: "కేవలం నాజీలకు జయంకలుగకుండా చేయడానికేనా మన మీయుద్ధంలో ప్రవేశించినది? కాదు. కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలను అమలు పరచడానికి. అవి బ్రిటన్‌కు ఎంత వర్తిస్తాయో ఇండియాకుకూడా అంతే వర్తించాలి." ఈ సంస్థకు అమెరికాలోను, రష్యాలోను, చైనాలోను, కూడా శాఖలు స్థాపించబడబోతున్నాయని సభలో తెలియజేశారు. ఈనెల మొదటివారంలో జరిగిన 16 వ బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ మహాసభలో, బ్రిటిష్ ప్రభుత్వం ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలనీ; వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కలిసి తాత్కాలిక జాతీయ ప్రభుత్వ స్థాపనకై సమావేశం కావడానికి అవకాశమీయవలసిందనీ, తీర్మానించబడింది. ఎమాల్గమేటెడ్ ఇంజనీరింగ్ యూనియన్‌లో కార్యనిర్వాహక సభ్యుడైన జోస్కాట్ యిలా ఉపన్యసించాడు: "నేడు బ్రిటిష్ ప్రభుత్వం అవలంబించే పాలసీవల్ల భారతీయులు ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో తీవ్రంగా పాల్గొనజాలకున్నారు. పాతకాలపు పద్ధతులు మారితీరాలి. మన మాదిరిగానే భారతీయులుకూడా ఫాసిజాన్ని బాగా అసహ్యించుకొంటున్నారు. అది నశిస్తే, మనవలె ఆనందిస్తారు: జయిస్తే, మనవలె బాధలకు గురిఅవుతారు.

ఈవిధంగా, దేశంలోను, దేశంబయట, పరిస్థితులుమనకనుకూలంగామారుతున్నాయి. ప్రపంచ ప్రజలతూ, మనతూస్నేహసంబంధం ఎక్కువౌతూంది. మన దేశభక్తులుకూడా తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. ప్రజలను నేడు పీడించుతున్న ఆహార సమస్య, బట్టల కరువు వగైరా యిబ్బందులను తీర్చడానికి అన్నిపార్టీల దేశభక్తులు కలసి పనిచేయాలి. తద్వారా దేశరక్షణ, ఆహార సమస్య, కాంగ్రెసు నాయకులవిడుదల, ముస్లింజాతుల స్వయంనిర్ణయహక్కుపై ఆధారపడిన జాతీయైక్యతలనునిర్మించాలి. దీనికి ప్రాతిపదికగా వైకార్యక్రమంపై పనిచేయ బూనుకొన్న సంయుక్త మంత్రివర్గాలను రాష్ట్రాలలో నిర్మించడానికి పూనుకోవాలి. ఆవిధంగా చొరవ చేయడంవల్లనేదేశభక్తులుమన మాతృదేశభావి చరిత్రను నిర్మించడాని కవసరమైన అధికారాన్ని హస్తగతంచేసుకో గల్గుతారు. జపాన్ దాడిని జయప్రదంగా ఎదిరించగల ప్రజాఉద్యమాన్ని, స్వాతంత్ర్యసాధనకవసరమైన ప్రజాబలాన్ని సమీకరించగల్గుతారు. 18-7-43

— కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ

కమ్యూనిస్టు యోధులకు జోహారులు

★

8-7-43వ తేదీని కమ్యూనిస్టుపార్టీ ఆంధ్ర రాష్ట్ర సమావేశంలో యీ క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి.

"భారత కమ్యూనిస్టుపార్టీయొక్క గత 15 సంవత్సరాల జీవితంలో కార్మిక, కర్షక ప్రజా వుద్యమాలలో పనిజేస్తూ, ప్రజాసేవ జేస్తూ, దేశస్వాతంత్ర్యంకొరకు పోరాడుతూ అనేక మంది కామ్రేడ్స్ ఆత్మార్పణం చేశారు. అట్టి అజ్ఞాత కమ్యూనిస్టు వీరులందరికీ మా జోహారులు."

"కయ్యూరు కామ్రేడ్స్ నలుగురూ జాతీయ రక్షణకై పోరు సల్పవలసిందని సందేశమిచ్చి, నిజమైన దేశభక్తులవలె వురికంబాల మీద ప్రాణాలు విడిచారు. వారి సందేశాన్ని ఆచరణలో పెట్టడానికి యీ సమావేశం ప్రతిజ్ఞ చేస్తోంది. జపాన్ దుండగీడులకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించుతూ ఫాసిస్టు ఏజెంట్లచే చంపబడిన వీరులక్కు, విధ్వంసకచర్యలనుండి ప్రజలను మరల్చడానికి కృషిజేస్తూ పోలీసు కాల్పులకు గురియైన వీరులకు ఈ మహాసభ జోహారులర్పిస్తోంది."

"ఆంధ్ర ప్రెస్‌వర్కర్ల యూనియన్ స్థాపకులలో ఒకడైన చావల వెంకటేశ్వరరావు కేంద్రపార్టీ పత్రికను, ప్రెస్సును జయప్రదంగా నిర్వహించాడు. కాని రహస్యజీవితం గడపడంలో క్షయవ్యాధికి ఈ కామ్రేడ్ బలి అయ్యాడు. ఈ కార్మిక యోధునికి మా జోహారులు. కామ్రేడ్ సర్వతనేని వెంకటేశ్వరరావు పార్టీపనిజేస్తూ రహస్య దినాలలో ప్రాణాలను గోల్పోయాడు. ఆ కామ్రేడుకు మా జోహారులు. బర్మాపై జపాను దాడి ఆరంభమయినపుడు అచటినుండి భారత దేశానికి తిరిగివచ్చి వ్యవసాయకూలీలలో పని జేస్తూ నిర్బంధానికి గురియై జైలులో ప్రాణాలను కోల్పోయిన కామ్రేడ్ రాపాక సూర్యనారాయణకు మా జోహారులు. సామ్రాజ్యవాద యుద్ధకాలంలో నిర్బంధింపబడి, జైలులో క్షయరోగపీడితుడై బయటకు వచ్చాక మరణించిన కామ్రేడ్ ప్రభల కృష్ణమూర్తికి మా జోహారులు.

"ప్రజాసేవలో తమ బోల్షివిక్ కర్తవ్యాన్ని నెరవేర్చుతూ ప్రాణాలర్పించిన కమ్యూనిస్టు వీరులందరికి మా జోహారులు. ఈ వీరుల ఆత్మార్పణ భారత స్వాతంత్ర్యంకొరకు, దేశరక్షణకొరకు మాలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కల్గించుతోంది. జాతీయైక్యతను నిర్మించడానికి, మన దేశరక్షణకై జాతీయప్రభుత్వాన్ని సాధించడానికి, స్వాతంత్ర్యకాంక్షగల ప్రపంచ ప్రజలతో భారతీయులందరూ చేతులు కలిపేలాగు సమీకరించడానికి, ప్రపంచ ప్రజావిముక్తికి, అకుంఠిత దీక్షతో పనిజేస్తామని పిడికిలిబిగించి ప్రతినబూనుచున్నాం."(ప్రక్క 2వ తీర్మానం)

రెడార్మీకి, మిత్రరాజ్య సేనలకు జై

9—7—43 వ తేదీని యీ క్రింది తీర్మానాలు పార్టీ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి.

"3 వ ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు మహాసభ కార్మిక, కర్షకుల సైన్యమైన సోవియట్ రెడ్ ఆర్మీకి అభివందనాలు అర్పించుతోంది. గత రెండుసంవత్సరాలుగ నాజీసేనలను ఎదిరించి రెడ్ ఆర్మీ ప్రపంచ ప్రజల స్వాతంత్ర్యాన్ని కాపాడింది. స్టాలిన్‌గ్రాడ్ విజయంతో కాకసస్‌రంగంలో అక్షరాజ్య వ్యూహాన్ని భగ్నం చేసింది. దీనిఫలితంగా పడమటనుంచి నాజీలు, తూర్పునుంచి జపానుసేనలు, భారతదేశంపైకి కమ్ముకొని రావాలనే ఎత్తుగడ విఫలమయింది. ఈవిధంగా ఎర్రసేన మనదేశానికి ఎంతో వుపకారం చేసింది; మన ప్రజలను జపాను దుండగీడులకు వ్యతిరేకంగా సమీకరించడానికి అవకాశమిచ్చింది.

"ఆఫ్రికాలోను, మధ్యప్రాచ్యంలోనూ, ఫాసిస్టుల్ని చావగొట్టి, ఇండియాకు పడమర నుండి ప్రమాదం తప్పించిన బ్రిటిష్, అమెరికన్ తదితర దేశాల సైన్యాలను మేము అభినందించుతున్నాము.

"జపాను దుండగీడులను భారతభూమిపైకి రాకుండా మన తూర్పు సరిహద్దును కాపాడుతున్న బ్రిటిష్, అమెరికన్ సేనలకు మా అభివందనాలు.

"అనేక రంగాల్లో జపాను సైన్యాలకు పని కలిగించి, వాటికి మన దేశంపైకి దుముకగల అవకాశం, సామర్థ్యం లేకుండా చేస్తున్న చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండు సేనలకు మా అభివందనాలు.

"పైవిధంగా ప్రపంచప్రజలను నాగరికతను ఫాసిస్టు దురంతకులమండి రక్షించుతున్న మిత్రరాజ్య సేనలకు ప్రపంచప్రజలకు చేదోడువాదోడుగా భారతప్రజలందరినీ సంఘటితపర్చడానికి సర్వశక్తులు వినియోగించి పనిచేస్తామని యీమహాసభ ప్రతిజ్ఞబూనుతోంది.

(ప్రక్క 2వ తీర్మానం)

జైలులో ఉన్న కామ్రేడ్సుకు అభివందనాలు

★

"నేడు జైళ్ళలో నిర్బంధింపబడివున్న పార్టీ కామ్రేడ్స్‌కు యీ మహాసభ అభివందనాలు తెలుపుతూంది."

"అగస్టు 9 తరవాత సంఘటనలలో ప్రజలకు పోలీసులకు మధ్య నిలబడి పనిచేసినందుకు, కాంగ్రెసునాయకుల విడుదలకొరకు, ఆహారసమస్యా పరిష్కారం కొరకు కృషి చేసినందుకు అనేకమంది కామ్రేడ్స్‌నిర్బంధించబడ్డారు. ఫాసిస్టు దండయాత్రనుండి దేశాన్ని రక్షించడానికి, పంచమాంగదళాన్ని రూపుమాపడానికి, విధ్వంసక చర్యలను ఆపి దేశభక్తులందరినీ దేశరక్షణ నిమిత్తం ఐక్యపరచడానికి యీ కామ్రేడ్స్ కృషిచేశారు."

"దేశరక్షణకొరకు జపాన్ దుండగీడులను ఎదిరించడానికి తమ సర్వస్వం అర్పించి పని చేస్తున్న కమ్యూనిస్టులను అరస్టుచేయడం, దేశరక్షణకు ప్రజలను సంఘటితపరచడానికి తహతహలాడుతున్న ఈ దేశభక్తులను విడుదల చేయకపోవడం పంచమాంగదళానికి సహాయపడటమేనని నిరంకుశాధికారవర్గం గుర్తించడంలేదు."

"జైళ్ళలోవున్న కామ్రేడ్స్ అందరికీ యీ మహాసభ అభివందనాలు తెలుపుతూంది. వారి విడుదలకొరకై నిరంతర కృషి చేస్తామనీ, వారిని ప్రజలమధ్యకు తెచ్చేవరకు విశ్రాంతి తీసుకోమనీ శపథం చేస్తున్నాం."

"ప్రతి కామ్రేడ్ యొక్క విడుదలకొరకు ప్రత్యేకంగా ఆందోళన చేయవలసిందని స్థానిక కమిటీలను యీ సమావేశం హెచ్చరిస్తోంది. వీరి విడుదలకై మనంజేసే ఆందోళనతో కాంగ్రెసు నాయకుల విడుదలకై చేసే ఆందోళనను జతచేసినట్లయితే అదొక బ్రహ్మాండమైన ఉద్యమంగా వృద్ధిచెందుతుంది; అపుడు నిర్బంధ విధానం వటూవంచలుగాక తప్పదు. దేశభక్తులందరూ మనమధ్యకు వస్తారు. ఇందుకొరకు ఎడతెగని కృషిచేయాలని యీ సమావేశం బయట వున్న కామ్రేడ్స్‌ను, ప్రజలను హెచ్చరించుతోంది."

భారత సేనలకు జోహారులు

"భారతసైనిక, నౌకా, వైమానికదళాల్లో చేరిన లక్షలాది భారత యువకులను ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు మహాసభ అభినందించుతోంది. ఆఫ్రికా, ఇరాన్, బర్మా రంగాలలో ఫాసిస్టు దుష్టశక్తులపై పోరాటంలో మన భారతయోధులు ప్రపంచ ప్రజల ప్రశంసలను పొందారు. భారతదేశాన్ని, ఆసియా ఖండాన్ని ఫాసిస్టు దురాక్రమణనుండి కాపాడుటలో మిత్రరాజ్య సైన్యాలకు తోడ్పడ్డారు. ఆఫ్రికాలో ఫాసిస్టుల్ని చితకగొట్టడంలో ప్రముఖపాత్ర వహించిన నాలుగవ భారతసైన్యం ప్రపంచఖ్యాతిగాంచింది. ఈ సేనలకు, అస్సాం, బెంగాల్ సరిహద్దులను కాపాడుతూన్న ఇతర భారత సైనిక దళాలకు ఆంధ్రకమ్యూనిస్టు మహాసభ సోదరభావంతో అభివందనాలు అందజేస్తూంది.

"ఫాసిస్టు ప్రతికూల పోరాటంలో ప్రాణాలర్పించి మాతృదేశాన్ని కాపాడిన భారత యోధులకు ఈ మహాసభ జోహారు అర్పించుతోంది.

"ఈ భారత యోధులు బ్రిటిష్-అమెరికన్ సైనికులతో కలసి శత్రువును ఇంతవరకు మన దేశంపైకి రాకుండా అడ్డగించారు. మన ఇల్లు వాకిళ్ళను, మన సర్వస్వాన్ని, ఫాసిస్టుల బారినుండి కాపాడాలని దేశభక్తిగల ప్రతిపార్టీ ఆశించుతోంది. ఈ ఆశయాన్నే భారత సైనికులు నెరవేరుస్తున్నారు. తమశరీరాలనే రక్షణ దుర్గాలుగాజేసి మన సైనికులు ఫాసిస్టు మూకలను అడ్డగిస్తున్నారు. మనమందరం మన విభేదాలను మరచిపోయి, ఐకమత్యం సాధించి జాతీయప్రభుత్వాన్ని స్థాపించుకోగల అవకాశాన్ని వీరి త్యాగం మనకు ప్రసాదించుతోంది. జాతీయ ప్రభుత్వ నాయకత్వం క్రింద 40కోట్ల భారతీయులు సమాయత్తమైననాడు వారు సాధించగల మహత్కార్యాలను, మన భారత సైనికులు మిత్రరాజ్యాలకు మచ్చు చూపిస్తున్నారు. అట్టి జాతీయ ప్రభుత్వాన్ని సాధించడం మనందరి కర్తవ్యం. భారతసైనికులు యుద్ధరంగంలో నిలచి ఫాసిస్టుల నెదిరిస్తూ దేశాన్ని కాపాడడంద్వారా ఈ జాతీయ ప్రభుత్వాన్ని సాధించడానికి సాయపడుతున్నారు.

"ఈ సైనిక సోదరుల వెనుక యావద్భారత దేశాన్ని సంఘటితపరచడానికి ఈ కమ్యూనిస్టు మహాసభ ప్రతిజ్ఞతీసికొంటూంది. యుద్ధరంగంలో వీరికోర్కెలను బలపరచడానికి, ప్రజల మనోదార్ఢ్యాన్ని బలపరచడానికి, సాధ్యమైనంతత్వరతో జాతీయైక్యతద్వారా జాతీయ ప్రభుత్వాన్ని సాధించడానికి, భారతప్రజలందరూ ఒక్కుమ్మడిగా జపానుసేనలపై విజృంభించి ఆసియాప్రజలను విముక్తిచేయడానికి కృషిచేస్తామని యీ మహాసభ శపథంచేస్తూంది."

"భారత సైన్యాలలో దేశభక్తి ప్రచారంచేసి వారి మనోనిబ్బరాన్ని వృద్ధిచేయడానికి, భారతసేనలు మాతృదేశ రక్షణచేస్తూ దేశభక్తియుతమైన కర్తవ్యాన్ని నెరవేర్చుతున్నాయనే భావాన్ని ప్రజలలో కలుగజేయడానికి కామ్రేడ్స్ యీ క్రిందివిధంగా కృషిచేయాలి."

1. "ప్రజలలో, యుద్ధంలో పాల్గొంటున్న భారత సైనికులు మాతృదేశ రక్షణార్థమై పోరాడుతున్నారనీ, దేశభక్తుల కర్తవ్యాన్ని నెరవేర్చుతున్నారని ప్రచారం చేయాలి. ఆఫ్రికాలో 4వ భారత డివిజన్ విజయాలు వగైరా వీరోచితగాథలు, అస్సాం-బెంగాల్ సరిహద్దును కాపాడుతున్న ఆంధ్రసైనికులనుగురించి, విజ్ఞాన ప్రచారదళాలు ప్రచారం చేయాలి.

2. "భారత సైన్యాలకు మనోనిబ్బరాన్ని దృఢపరచడానికి, వారు చేస్తున్న యుద్ధం మాతృదేశ రక్షణ కొరకు జరుగుతున్న యుద్ధమని నచ్చచెప్పడానికి ఫాసిస్టు వ్యతిరేక విజ్ఞాన ప్రచారక దళాలను సైన్యాలలోకిపంపి ప్రచారం చేయాలి. స్థానిక సేనానుల అనుమతితో సైన్యాలకు ప్రదర్శనాలు చూపించాలి."

3. "సెలవులకు ఇండ్లకువచ్చిన సైనికులలోనూ, రిక్రూటు అవుతున్నవారిలోనూ నేడు యుద్ధంలో పాల్గొనుట దేశభక్తితో కూడినపని అని ప్రచారం చేయాలి. వారికి సన్మానాలు యిచ్చియు, బహిరంగ సభలను ఏర్పా (మిగతా 4 వ కాలంలో)

వించియు వాటిలో దేశభక్తిని రేకెత్తించాలి. ఫాసిస్టులకు వ్యతిరేకంగా యుద్ధంలోపాల్గొనుట ద్వారా వారు ఉత్తమమైన మాతృదేశ సేవ చేస్తున్నారనే ఆత్మవిశ్వాసాన్ని సైనికులకు కలిగించాలి. వారిచే ప్రజలకు వుత్తేజం కలిగే వుపన్యాసాలిప్పించి, సైనికులు దేశరక్షణ చేస్తున్న యోధులుగా ప్రజలు వీక్షించునట్లు చేయాలి."

4. "మన రాష్ట్రంనుండి వెళ్ళిన సైనికుల కుటుంబాల కష్టసుఖాలను తెలుసుకొని వారికి తగు సదుపాయములు చేయుటకు పార్టీసభ్యులు ప్రజల సహకారంతో కృషిచేయాలి.

5. "దేశరక్షణకొరకు సైన్యంలో చేరాలనే భావం ప్రజలలో కలిగించి సైన్యంలో ఎక్కువమందిని చేర్పించడానికి కృషిచేయాలి."

3 వ ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు మహాసభ

ఆంధ్రరాష్ట్రంలో పార్టీ నేడొక ప్రధాన రాజకీయశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ మూడవ ఆంధ్ర రాష్ట్ర సమావేశం యీనెల 8 వ తేదీని బెజవాడ దుర్గాఅగ్రహారంలో ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా తప్ప, ఆంధ్ర జిల్లాలన్నిటినుండి మొత్తం 68 ప్రతినిధులు, 140 మంది ప్రేక్షకులు సమావేశానికి హాజరయ్యారు. ప్రతినిధులలో 31 మంది రైతు కుటుంబాలకు చెందినవారు. స్త్రీలు 3 గురు; కార్మికులు 3 గురు; విద్యార్థులు 3 గురు; మేధావులు 28 గురు. ప్రేక్షకులలో 25 గురు స్త్రీలు, 115 గురు పురుషులు ఉన్నారు.

పార్టీ చరిత్రలో యీ సమావేశం ప్రధానమైన ఒక నూతన ఘట్టం. 1934 లో కేవలం 40 మంది సభ్యులతో ప్రారంభమైన పార్టీ యీనాడు ఆంధ్రరాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ శక్తిగా వృద్ధిచెందింది. సమావేశానికి వచ్చిన ప్రతినిధులు రాష్ట్రమందలి 3250 మంది పార్టీ సభ్యులకు ప్రాతినిధ్యం వహించారు. వీరివెనుక అనేకవేలమంది పార్టీసానుభూతి పరులు, మిలిటెంట్సుకూడా ఉన్నారు. అంతేకాదు. రాష్ట్రమందలి 70 వేలమంది రైతుసంఘ సభ్యులు, 25 వేలమంది వ్యవసాయ కూలీ సంఘసభ్యులు, 14 వేల మంది కార్మిక సంఘ సభ్యులు, 8086 మంది విద్యార్థి సంఘ సభ్యులు, 8800 మంది మహిళా సంఘ సభ్యులు, 18,819 మంది యువజన సంఘ సభ్యులు, 10 వేలమంది రైల్వేపనివారలసంఘ సభ్యులు, పార్టీకి అండగాఉన్నారు. పార్టీనిధికి 2 లక్షలరూపాయలు వసూలు చేయబడ్డాయి. పలుకుబడివిషయంలోను, నిర్మాణబలంలోను పార్టీ మనరాష్ట్రంలో కాంగ్రెసు తరువాత రెండవస్థానం అలంకరిస్తోంది. అంతేగాక, అఖిల భారత కమ్యూనిస్టుపార్టీయొక్క ప్రాంతీయ కమిటీలలో ఆంధ్రదేశానిది మూడవస్థానం.

1934 నుండి నేటివరకు, అనేక దశలలో సామ్రాజ్యవాదుల నిర్బంధవిధానానికి తట్టుకొని, అనేక త్యాగాలలో ఆరితేరి, మొట్టమొదటి సారిగా పార్టీ బహిరంగ సమావేశం జరుగుతోంది.

ప్రారంభోత్సవం

8 వ తేదీ ఉదయం 8½ గంటలకు కామ్రేడ్ వాసుదేవరావు ఎర్రజండాను ప్రతిష్ఠించుతూ, ప్రపంచప్రజల స్వాతంత్ర్యంకొరకు పోరాడే యీజండాయొక్క ప్రతిష్ఠను పార్టీసభ్యులంతా నిలబెట్టి, దేశరక్షణద్వారా మన మాతృదేశ విముక్తికి ఎలా పాటుపడాలో తెలియజేశారు.

"వేగరావోయ్ కార్మికా, వేగరావోయ్
కర్షకా
కలసి మెలసి పలుకవోయ్, అరుణ
పతాకకు జయ్"

అనే సమిష్టిగానం మధ్య సుత్తీ — కొడవలి హత్తిన ఎర్రజండా రెపరెపలాడుతూ ప్రతినిధుల్నీ, ప్రేక్షకుల్నీ, ఉత్తేజపరచింది.

తరువాత, ప్రత్యేకంగా నిర్మించబడిన పెండాలులో సమావేశం ప్రారంభమైంది. మార్క్సు, ఏంగెల్సు, గాంధీజీ, జిన్నా, పి. సి. జోషీల చిత్రాలతోను, ఎర్రజెండా — కాంగ్రెసుజండా — ముస్లింలీగ్ జండాలతోను, పెండాల్ అలంకరించబడింది. సమావేశ చర్చలను ఏకీమీది రోజులూ నడువడానికి వరుసగా యీక్రింది కామ్రేడ్సును అధ్యక్షవర్గానికి ఎన్నుకున్నారు:

మహాసభ గావించిన నిర్ణయాలు, యిచ్చిన కార్యక్రమం

1. ఆంధ్రరాష్ట్రంలో మొట్టమొదట పార్టీ కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ పోలేపెద్ది నరసింహమూర్తి.

2. నేడు ఆంధ్రరాష్ట్ర రైతుసంఘానికి అధ్యక్షుడుగా ఉన్న కామ్రేడ్ కడియాల గోపాలరావు.

3. రాష్ట్రవాలంటీర్ ఆర్గనైజర్ కొండపల్లి సీతారామయ్య.

4. ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి, కామ్రేడ్ తమ్మారెడ్డి సత్యనారాయణ.

5. గుంటూరు జిల్లాలో వ్యవసాయకూలీ ఉద్యమాన్ని అభివృద్ధి చేసిన వారిలో ఒకరైన కామ్రేడ్ కాకాని రామస్వామి (వ్యవసాయ కూలీ.)

6. గుంటూరు జిల్లా ముస్లిం ప్రజాసామాన్యంలో పార్టీప్రచారం చేస్తూన్న కామ్రేడ్ మహబూబ్.

7. ఆంధ్రరాష్ట్ర మహిళా ఉద్యమానికి ఆర్గనైజరుగా పనిచేస్తూ, తనయావదాస్తిని పార్టీకి స్వాధీనంచేసిన కామ్రేడ్ మానికొండ సూర్యావతి.

మొదట కామ్రేడ్ రాజేశ్వరరావు యితర రాష్ట్రాలనుండి వచ్చిన సౌహార్ద్ర సందేశాలను చదివి వినిపించాడు. తరవాత, కామ్రేడ్ సుందరయ్య (సెంట్రల్ కమిటీ సభ్యుడు) తన ప్రారంభోపన్యాసంలో ఈ 8 సంవత్సరాలలోను పార్టీ దేశ స్వాతంత్ర్య పోరాటంలో వహించిన పాత్రను వివరించి, యీక్రిందివిధంగా ముగించారు: "దేశంలో యీరోజున రాజకీయసంక్షోభానికి ఆర్థికసంక్షోభం తోడై, ప్రజల్ని జపాన్ దాడికి ఆహుతి చేసేటట్లుంది. దేశరక్షణకై ప్రజలందరినీ సమీకరించవలసిన జాతీయనాయకులే, దేశభక్తులే, ప్రజల్ని యీ ఊబినుండి బయటికి లాగలేకపోతున్నారు. ఆ బాధ్యత నేడు మన ఒక్కపార్టీమీద పడింది. కాబట్టి, ప్రతి పార్టీసభ్యుడు ఇప్పటికంటె నూరురెట్లు ఉత్సాహంతోను, పట్టుదలతోను, పనిచేయవలసి యుంది. ఇంతవరకూ మనం చేసిన లోపాలను వెంటనే సరిదిద్దుకొని, ప్రజల్ని దేశరక్షణవైపు నడుపవలసి యుంది."

తరవాత, దేశసేవకో ప్రాణాలర్పించిన కమ్యూనిస్టు వీరులకు జోహారులర్పించారు. జైలులోఉన్న కమ్యూనిస్టు యోధులకు అభినందనాలందజేశారు.

రాజకీయ- నిర్మాణ రిపోర్టు

మధ్యాహ్నం 2 గంటలకు కామ్రేడ్ రాజేశ్వరరావు రాష్ట్ర కమిటీ తరఫున రాజకీయ-నిర్మాణ రిపోర్టును చదివి, వివరించారు. ఆంధ్రరాష్ట్రంలో పార్టీ పుట్టుక, జాతీయైక్య సంఘటన దశలో (1935-39) పార్టీ సాధించిన విజయాలు, చేసిన పొరపాట్లు, సామ్రాజ్యవాద యుద్ధారంభంనుండి ప్రజాయుద్ధ దశవరకు పార్టీకి, యితర రాజకీయ పక్షాలకు, మధ్యగల సంబంధాలు, పార్టీ యొక్క నిర్మాణ పరిస్థితి, వివరించబడ్డాయి. ప్రజాయుద్ధదశ ప్రారంభమునుండ (జూన్ 22, 1941) జాతీయైక్యత ద్వారా ఎలాజాతీయప్రభుత్వాన్ని సాధించి దేశరక్షణను బలపరచుకొనగలమో తెలియజేస్తూ దేశం అంతటా పార్టీ సభ్యులు ప్రచారం గావించారు. దేశరక్షణను నాశనంచేసే విధ్వంసక చర్యలు స్వాతంత్ర్య పోరాటం ఎలాకాదో

ప్రతినిధుల సమావేశంలో ఒక దృశ్యం

★ ★

బోధించారు. ఈ కృషి ఫలితంగా పార్టీ, ప్రజలలో సాధించిన విజయాలేవో కామ్రేడ్ రాజేశ్వరరావు తెలియజేశాడు. అయితే, లెనిన్‌డే (జనవరి 21, 1943) నుండి మేడే (మే 1, 1943) వరకు పార్టీ సభ్యులు తాము సాధించిన విజయాలను నిర్మాణరీత్యా దిట్టపరచుకోక, కేవలం ప్రచారంలోనే నిమగ్నులై యుండడంవల్ల పార్టీపని వృద్ధికావలసినంతగా కాలేదనీ, దీనినుండి పార్టీసభ్యులు బయటపడి లోపాలను సరిచేసుకొంటూ నిర్మాణ రీత్యా ముందుకు పోవలసియున్నదనీ, రిపోర్టు హెచ్చరించింది. అట్టికార్యక్రమాన్ని కూడా ప్రతిజిల్లాకు వివరంగా యిచ్చింది. దాన్ని నెరవేర్చగలిగిననాడే పార్టీ నిజమైన ప్రజాపార్టీగా వృద్ధిచెందగలదనిస్పష్టంచేసింది. 9, 10 తేదీలలో ఈరిపోర్టును అన్ని జిల్లాల ప్రతినిధి వర్గాలు చర్చించి, తమ తమ అభిప్రాయాలిచ్చారు. రిపోర్టులో ఉదహరించబడిన సాధారణ విమర్శనలన్నీ సరిగానే ఉన్నవనీ, అవి తమ తమ జిల్లాలలో ఎలా రుజువయినాయో, వివరంగా తెలియజేశారు. ఈ సంవత్సరాంతానికి తమ జిల్లాలలో ఏయే కర్తవ్యాలను ఎంతవరకు నెరవేరుస్తారో సూచిస్తూ, కోటాలు తీసుకున్నారు. కామ్రేడ్ రాజేశ్వరరావు చర్చకు సమాధానమిచ్చిన తర్వాత, రిపోర్టు ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

రాజకీయ తీర్మానం

12 వ తేదీని రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టబడింది. అందులో యిలాఉంది. "సాధారణంగా కాంగ్రెసువాదులలోను, ప్రజలలోను, యీనాడు దేశాన్ని ఆవరించియున్న ఆర్థిక, రాజకీయ సంక్షోభ నుండి బయటపడాలనే ఆవేదన ఎక్కువౌతూంది. నానాటికి దుర్భరమవుతూన్న ఆహార సంక్షోభాన్ని ప్రభుత్వం ఏ విధంగానూ పరిష్కారం చేయలేదనియూ, కాంగ్రెసు నాయకులు బయటికి వచ్చి, యితర రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసినప్పుడే యీ సమస్య సమగ్రంగా పరిష్కరింపబడుతుందనియూ, రోజురోజూ వారు గ్రహించుతున్నారు.... అటుసామ్రాజ్యవాదం కాంగ్రెసు లేకుండానే కాంగ్రెసేతర మంత్రివర్గాలనుఏర్పరచడంతో ప్రజలసమస్యలు పరిష్కరించబడతాయనే భ్రమ ప్రజల్లోనూ, కొందరు కాంగ్రెసు వాదుల్లోనూ, వ్యాపింపజేయడానికి చూస్తోంది. కాంగ్రెసునాయకులవిడుదల, జాతీయప్రభుత్వం, ప్రస్తుతపరిస్థితులలో అసంభవం అనియు, అందుచేత ఏదైవ జర్ల ప్రభుత్వంకన్నయే మంత్రివర్గమైనా మెరుగేననియు, ప్రజలు దేశభక్తులు భావించేటట్లు ప్రభుత్వం చేయ చూస్తోంది. ఈ రీతిగా కాంగ్రెసు వ్యతిరేక మంత్రివర్గాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించుతోంది. ఈప్రభుత్వ పన్నాగాన్ని భగ్నంచేయడానికి, ప్రతిష్టంభన అంతం కావాలనే ప్రజల — కాంగ్రెసువాదుల వాంఛను ఆధారంగాగొని, ప్రజల సమస్యలను పరిష్కరించగల అఖిలపక్ష మంత్రివర్గాలను ఏర్పరచడానికి మనం పూనుకోవాలి. అఖిలపక్ష మంత్రివర్గాలు కాంగ్రెసునాయకుల్ని విడుదలచేయుటకు, ప్రజాసహకారంతో ఆహార సమస్యను సమగ్రంగా పరిష్కరించుటకు, పంచమాంగదళాన్ని అణగగొట్టి దేశరక్షణను సాగించుటకు, జాతుల స్వయంనిర్ణయహక్కును అంగీకరించుటకు, జాతీయ ప్రభుత్వం కావాలనే కోర్కెను బలపరచుటకు పూనుకుంటామని ప్రజలకు వాగ్దానం చేయాలి. బలమైన ప్రజాఉద్యమం లేకపోతే, ఏమంత్రివర్గంగాని ప్రజలయేసమస్యను పరిష్కరించజాలదనే యదార్థాన్ని గుర్తించాలి. అందుచేత, పై కార్యక్రమాన్ని సంయుక్త మంత్రివర్గం అమలుజరుపుటకు మనం బ్రహ్మాండమైన ప్రజాఉద్యమాన్ని నిర్మించాలి." ఈసమస్యనుగురించి కాంగ్రెసువాదుల, కాంగ్రెసేతర పార్టీల, కర్తవ్యాన్ని స్పష్టంచేస్తూ, తీర్మానం ఒక కార్యక్రమాన్ని యిచ్చింది.

తీర్మానంపై సాకల్యంగా చర్చ జరిగిన మీదట, ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

అధికాహారోత్పత్తి పై తీర్మానం

తరువాత, కామ్రేడ్ కడియాల గోపాలరావు అధికాహారోత్పత్తిని గురించి తీర్మానం ప్రతిపాదించారు. తీర్మానంలో యిలా ఉంది: "ఆంధ్రదేశం ప్రధానంగా వ్యవసాయక ప్రాంతం. అందుచే ఆహార కొరతను తీర్చడానికి అధికపంటలను (మిగతా 9 వ పేజీ)

వివిధ ప్రాంతాలలో కాటక పరిస్థితులు

పల్నాడు, వినుకొండ తాలూకాలనుండి, నర్సారావుపేట, సత్తెనపల్లితాలూకాలలో కొన్ని ఫిర్కాలనుండి హృదయవిదారకమైన వార్తలు వస్తున్నాయి. రోజురోజుకు ఆహారసమస్య, పశువులకు మేతసమస్య విషమిస్తున్నాయి. అడవిలోకి వెళ్ళితే పశువు ధరకుమించిన లంచాలు జరిమానాలు. పశువులను రైతాంగం పోషింపలేక, తిండిబాధకు తాళలేక, కోడెలను పాడిగొడ్లను గూడా అమ్మివేస్తున్నారు. గత సంవత్సరం పునాస, పైర, రెండుపైర్లు పండలేదు. పల్నాడు ముత్యాలమ్మపాడు గ్రామం నుండి నాలుగింట మూడువంతుల ప్రజలు జన్మస్థానం వదలిపెట్టి కుటుంబాలతో లేచిపోయారు. తంగెడ గ్రామంలోవున్న 100 మహమ్మదీయ కుటుంబాలకు 60 బీద కుటుంబాలు లేచిపోయినాయి. త్రాగటానికి నీళ్లకూడాలేవు బుంగ ఒక అణాచొప్పున కొనుక్కోవలసి వస్తోంది. పేటసన్నగిళ్ళలో జబ్బులతో పశువులు విపరీతంగా చస్తున్నాయి. మాచర్ల పశువులడాక్టరు వచ్చి 10 పశువులకు మాత్రం మందువేసి, యిక మందులేదని తిరిగివెళ్ళాడు. అగ్రహారం గ్రామంలో ఒకబీదరైతు 2 దినాలు పస్తున్నాడు. ఆకలిబాధకు తాళలేక అడవిలో కట్టెలు కొట్టి, అమ్మి, గిద్దెడు బియ్యం తెచ్చుకుందామని అడవికెళ్ళి సోషవచ్చిపడిపోయాడు. తోటి రైతుసోదరుడు ఇదిచూచి పిడికెడు అన్నం మజ్జిగలోకలిపితెచ్చి త్రాగించి అరైతు సోదరుని బ్రతికించాడు. సుబ్బారెడ్డిపాలెంలో ప్రజలు ఆకలిబాధకు తాళలేక, నిస్పృహతో దోపిడీలకు దిగారు. వినుకొండ తాలూకాలో రైతులు తమ పశువులను అమ్మేసుకుంటున్నారు. వినుకొండపట్టణంలో పట్టపగలు ఒక యింటబడి ఒక యువకుడు యింటిలోవున్న వెండిసామాను వదలిపెట్టి అన్నపుకుండను బయటకు తెచ్చి తింటుండగా, "దొంగ"ని పట్టుకున్నారు. ఆకష్టజీవి, తన విషాదగాథను చెప్పి చుట్టూవున్నవారి హృదయాల్ని కరిగించాడు. అతడు 4 రోజులు పస్తున్నాడట. చేద్దామంటే పనిదొరకలేదు. కడుపుమంట కోర్చలేకపోయాడు. సత్తెనపల్లితాలూకా ముప్పాళ్ళగ్రామములో రైతులు తిండిలేక మాడుతుంటే తిండి పదార్థాలను నిల్వచేసిన దొంగవ్యాపారి భయపడి, ధాన్యాన్ని నర్సరావుపేట—సత్తెనపల్లి సట్టాలకు చేరవేశాడు. దీనితో 2 రోజులు 100 కి 90 కుటుంబాల పొయ్యి రాజలేదు.

తిండిగింజల నధికంగా పండించి ప్రజలకు—సైన్యానికి వాటిని అందించి, దేశాన్ని రక్షించుకోవలసిన రైతు సోదరులు దుర్భ బాధలకు గురి అవుతున్నారు. జిల్లాలోని ప్రజ అంతా, కరువువల్ల వీరు పడుతున్న బాధలను గమనించి అన్నివిధాలా తోడ్పడాలనీ, ధాన్యరూపంలోనూ, ధనం, పాతగుడ్డలు యేరూపంలోనైనా విరాళాలను విరివిగా వసూలుచేసి పల్నాటిసీమ కరువునిధికి ఇవ్వాలని గుంటూరు జిల్లా రైతుసంఘాధ్యక్షులు శ్రీ కొల్లా వెంకయ్యగారు (తెనాలి) విజ్ఞప్తి చేస్తున్నారు.

కంభంతాలూకాలో రైతుల అవస్థలు

కంభం తాలూకా (కర్నూలు జిల్లా) లో స్థానిక ప్రభుత్వోద్యోగులు అధికోత్పత్తికి అనేక ఆటంకాలు కల్పిస్తున్నారు. ఎగ్రికల్చరల్ డిమాన్‌స్ట్రేటరు వేరుసెనగపిండి, యెముకలపొడి తప్ప ఇతరయెరువులు సప్లయిచేయడంలేదు. తాలూకాలో అత్యధికంగా ఉన్న మెట్టభూములకు ఆ యెరువులు పనికిరావు. ఇక బంజరుభూముల విషయం. వీటి సాగుకు కనీసం యకరం 1 కి రు. 50 అర్చు అవుతుంది. కాని, రివెన్యూ ఇన్‌స్పెక్టర్లు యకరం 1 కి రు. 5 కంటె ఎక్కువ ఈయ నిరాకరిస్తున్నారు. తాలూకాలో అడవి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పశువుల్ని పెర్మిటు లేనిదే అడవులలోనికి రానివ్వరు. అందువల్ల రైతులు తమ పశువుల్ని పోషించలేక, గత సంవత్సరమే అమ్మివేసుకున్నారు. ఈయేడు వాటిని తిరిగి కొనుక్కుందామంటే, మూడు రెట్లు- నాలుగు రెట్లు ధరలు పెరిగిపోయాయి.

ఇన్ని కష్టాలకు గురియైనప్పటికీ, రైతులు తమ ప్రాణాల నెలాగైనా నిలబెట్టుకోవాలనే కోర్కెతో, 2 నెలల క్రితం చినుకులుపడగా, దుక్కిలో జొన్నవిత్తులు చల్లారు. 1½ అడుగు ఎత్తుకు పెరిగాయి. కాని, ఉపయోగంలేకపోయింది. ఒక్క వానచినుకైనా పడలేదు. కోమలమైన జొన్న మొక్కలు ఎండిపోతున్నాయి. రైతులకు దారి తెన్ను తెలియడంలేదు. కృష్ణంశెట్టిపల్లె, మజరా ఉప్పలపాడు గ్రామస్థులు, సుమారు 100 మంది రైతులు 9 మైళ్ళ దూరంలోఉన్న భైరవస్వామి కొండకు కాలినడకన వెళ్ళి, ప్రార్థనలు చేశారు. దేశరక్షణకు ఎంతో తోడ్పడవలసిన రైతులు యీవిధంగా ఉత్సాహాన్ని కోల్పోతున్నారు. కాబట్టి, ప్రభుత్వం వెంటనే యీ క్రింది పనులు చేయవలసిందని కంభం తాలూకా రైతు సంఘ సహాయ కార్యదర్శి, కె. రామకృష్ణ నాయుడుగారు కోరుతున్నారు:—

1. వ్యవసాయశాఖ వారు మెట్టభూములకు తగినదైన యెరువులను సప్లయి చేయాలి; లేదా ఎరువులు కొనుక్కోవడానికి ధనసహాయం చేయాలి.

2. బంజరు భూముల సాగుకు యకరం 1 కి కనీసం రు. 50 చొప్పున అప్పులివ్వాలి.

3. అడవి పచ్చికను బండ్లలో తెచ్చుకొని పశువుల్ని మేపుకోడానికి ఆర్డర్లు లేకుండా చేయాలి.

4. వ్యవసాయానికి కావలసినట్టి కలప సామాను తెచ్చుకోవడానికి కవకాశం ఇవ్వాలి.

5. పచ్చిఆకు యెరువును తెచ్చుకోవడానికి రైతులకు పెర్మిట్లు యివ్వాలి.

6. గ్రామరైతు సంఘాలద్వారా గాని, గ్రామ ఆహారకమిటీలద్వారాగాని, అమ్మకానికి బియ్యం - కిరసనాయిలు వగైరా వస్తువులను యిప్పించాలి.

★ ★ ★

సవరణ

30—6—43 పత్రికలో 4 వ పేజీలో, "300 బస్తాల కనగపిండిని ఇతరజిల్లాలకు ఎగుమతి గాకుండా బెజవాడ తాలూకా రైతుసంఘం పోలీసులకు పట్టించింది." అని పడింది. పట్టించింది రైతుసంఘంకాదు. తాలూకా వ్యవసాయశాఖ డిమాన్‌స్ట్రేటర్.

★ ★ ★

బర్మా కాందిశీకుల కడగండ్లు

ఉత్తర విశాఖపట్నం జిల్లాలో సుమారు 40 వేల మంది బర్మా కాందిశీకులున్నారు. కాని, వీరి సహాయార్థం ప్రభుత్వం చేస్తూన్న కృషి బహుస్వల్పం. ఇచ్ఛాపురం తాలూకాలో ఒక రిలీఫ్ కేంద్రాన్ని, సోంపేట తాలూకాలో ఒక రిలీఫ్ కేంద్రాన్ని, స్థాపించి, దాదాపు 5000 మందికి రోడ్డు పనులలో పని కల్పించారు. కాని, కూలిరేట్లు రాయలసీమ కరువు నివారణ పనులలో యిచ్చేరేట్లు. ఈడబ్బులైనా వారానికొకసారి యిస్తారు. అందులో మళ్ళీ మేస్త్రీలకు కానీ చొప్పున లంచం. మిగిలిన డబ్బులతోనైనా గింజలు కొనుక్కుని తిందామంటే, దగ్గరలో డిపోలు లేవు. ఏకాయో, కసరో తిని, ఆ జానెడు పొట్ట నింపుకోవాలి. అందువల్ల కలరా అంకురించింది. కొందరు భయోత్పాతంతో లేచిపోయారు. ఐనప్పటికీ, తగిన వైద్య సదుపాయంలేదు. ఇక, గర్భిణీ స్త్రీల విషయం. వీరు ప్రసూతి సమయం వరకూ పనిచేయవలసిందే. ఇందువల్ల ఒకరిద్దరు ప్రసూతి ప్రమాదానికి గురి అయారు.

ప్రభుత్వం ఇంతవరకు సోంపేటలో 400 మందికి, టెక్కలిలో 300 మందికి, నరసన్నపేటలో 60 మందికి శ్రీకాకుళంలో 300 మందికి, మాత్రమే (ఇవి సుమారులెక్కలు) ధనసహాయం చేసింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం కాందిశీకులందరికీ ఉచితభృతి లభించవలసివుంది. కాని, స్థానిక తహసిల్దారులు వేలకొద్ది దరఖాస్తులను మంజూరు చేయడంలేదు. వైద్యసహాయంలేక, లొద్దపుట్టుగ (ఇచ్ఛాపురం తాలూకా), హరుసుంపేట (టెక్కలి తాలూకా) గ్రామాలలో దాదాపు 200 మంది మలేరియాకు ఆహుతి అయారు. 27-10-42 వ తేదీని ప్రకటించబడిన జి. ఓ. ప్రకారం, కాందిశీక రైతులకు విత్తనాలకుగాను రు. 10 వరకు యివ్వవచ్చు. ఇండ్లు కట్టుకోవడానికి రు. 75 వరకూ యివ్వవచ్చు. కాని, యీ జి. ఓ. యొక్క ఉపయోగం కాందిశీకులకు బహుస్వల్పంగానే లభించుతోంది.

ఈ దారుణ పరిస్థితులనుండి బర్మా కాందిశీకుల్ని రక్షించడానికి ప్రభుత్వం వెంటనే యీ క్రింది పనులు చేయవలసి వుంది:

1. కూలిరేట్లు పురుషునకు 0-8-0, స్త్రీకి 0-6-0, పిల్లలకు 0-4-0 చొప్పున యివ్వాలి.

2. ఈకూలి రెండు రోజులకొకసారి యివ్వాలి.

3. కాందిశీకులెక్కువగా ఉన్న కేంద్రాలలో అనాథశరణాలయాలను నిర్మించాలి.

4. చౌకడిపోలు తగినన్ని తెరవాలి.

5. వైద్యసహాయం విరివిగా లభించే యేర్పాటు చేయాలి.

6. స్త్రీలు ప్రసవించడానికి 1 నెలముందు, 1 నెల తరవాత సెలవులివ్వాలి.

7. ఉద్యోగుల లంచగొండితనాన్ని అరికట్టాలి.

8. కాందిశీకులకు బంజరు భూములను సేద్యంకొరకు యివ్వాలి.

9. రిలీఫ్‌కమిటీలతో అధికారులు సహకారం చేయాలి.

— కామ్రేడ్ పై. వెంకటేశ్వరరావు

ఇవీ - అవీ

కృష్ణాజిల్లా తేలప్రోలు గ్రామములో కామ్రేడ్ భీమవరపు రాజారావు, కస్తూరి పెండ్లిసందర్భములో కట్నాలు ఈ క్రిందివిధముగా యివ్వబడినవి.

కమ్యూనిస్టుపార్టీకి	58-0-0
రైతుసంఘమునకు	25-0-0
తాలూకా యువజన సంఘమునకు	25-0-0
శ్రీ వేమన గ్రంథాలయంకు	25-0-0
రాయలసీమనిధికి	20-0-0
వ్యవసాయకూలీ సంఘమునకు	10-0-0
జిల్లా మహిళాసంఘంకు	10-0-0
తేలప్రోలు బాలసంఘము	3-0-0
గ్రామ యువజన సంఘమునకు	4-0-0
మొత్తం	180-0-0

తూర్పు గోదావరి రాజవోలు తాలూకా అంతర్వేదిపాలెం కాపురస్తులు రుద్రరాజు జగన్నాధరావుగారు వారి కుమార్తె పెండ్లికాలమందు తాలూకా కమ్యూనిస్టుపార్టీకి 5-0-0 యిచ్చినారు.

ఉప్పాడలో తమ్మన సుబ్బారావు- రాజ్యంగార్ల వివాహసందర్భంలో, మహిళాసంఘానికి 10-0-0, కమ్యూనిస్టుపార్టీకి 5-0-0, రాయలసీమకు 2-0-0 విరాళం ఇచ్చారు. రాయసీమనిధికి, కామ్రేడ్స్ ఉగదాంబ 69-0-0 లను వసూలు చేశారు.

[ఇకనుండి పెండ్లికట్నాలు పత్రికలో ప్రకటింపబడవు. అయా జిల్లా పార్టీ కమిటీలే రసీదులు యివ్వవలసియుంటుంది.]

ఏదిదలో చింతలపూడి కృష్ణమూర్తిగారు స్థానిక కమిటీకి 4-0-0 విరాళ మిచ్చారు. టి. శేషగిరిరావుగారు వివాహ సమయంలో పార్టీకి 1-0-0 ఇచ్చారు. ఆరాధ్యుల సర్వశాస్త్రిగారు తమ కుమార్తె వివాహ సందర్భంలో 1-0-0 ఇచ్చారు. గొట్టుముక్కల వెంకన్న (యం. యల్. ఎ.) సత్యవతిదేవిగార్ల వివాహ సందర్భాన (కదలి) వధూవరులు, ఇతరులు 7-14-9 రాయలసీమనిధికి ఇచ్చారు. నెల్లూరులో మల్లెంబాకు వెంకటేశ్వర్లుగారు తన సోదరి వివాహ సందర్భంలో పార్టీకి 5-0-0 ఇచ్చారు. వెంకటగిరిలో కె. రంగయ్యగారు పార్టీకి 2-0-0 ఇచ్చారు. నైదాపురంలో ఒక అభిమాని 1-0-0, మున్షీగారు 1-0-0 ఇచ్చారు. టేకిశెట్టిపాలెంలో వేమూరు సూర్యనారాయణగారు తన పెండ్లి సందర్భంలో తాలూకా కమ్యూనిస్టుకమిటీకి 1-0-0 ఇచ్చారు.

చైనా దినోత్సవం

సామర్లకోట, బాపట్ల, కప్పలదొడ్డి, పెదనలలో జరిగింది. వివిధసంఘాలు పాల్గొన్నాయి. చైనాకు సత్వరసహాయం చేయాలంటే, బర్మాపై దాడి సాగించాలని, అందుకు జాతీయ ప్రభుత్వ స్థాపనకు, ఐక్యతకు కృషి చేయాలని కోరుతూ తీర్మానించబడింది.

బిచ్చగత్తె విరాళం

రాజమండ్రినుండి నిడదవోలు ప్రయాణం చేస్తున్న కామ్రేడ్స్, రాయలసీమకు నిధి వసూలుచేస్తున్నారు. గుడ్డి బిచ్చగత్తె ఒకతె, రెండుపైసలిచ్చి, తన సానుభూతి వెల్లడించింది. అదిచూచి మరికొందరు త్యాగం చేశారు. ఈ తెగువ అందరికీ ఉంటే ఎంతైనా బాగుండును.

ఆంధ్రకమ్యూనిస్టుమహాసభలో ★ అపూర్వ కళా ప్రదర్శనాలు

అన్నా చెల్లెలు

ఏనాడో ఆంధ్రదేశంలో విజ్ఞానం వెల్లి విరిసింది. మహారాజుల ఆస్థానాల్లో కళలు చిందులుతొక్కాయి. కవులకు కనకాభిషేకాలు. కళాకారకులకు అంబారీ ఊరేగింపులు. రాజసన్మానాలు. సర్వసాధారణ విషయాలుగ జరిగేవి. ప్రజలు అల్లంతదూరాన్నుంచి ఈ ఘటనల్ని చూచేవారు. ఏదో నాటకంలాగా. ఆ కళలు, ఆ కవిత్వాలు తమకు కొరకరాని కొయ్యలు. అదంతా ఒక అయోమయప్రపంచం. దానికీ-తమకూ మధ్య రాజనగరుల రాతిగోడలు అడ్డుండేవి.

తమను ఉల్లాసపరచే వీధినాటకాలు, ఉర్రూతలూచే జంగం కథలు. ఏమాపుమూలనో, తమ మురికికొంపలమధ్య దాగిఉండేవి. పోషించేదిక్కు లేకుండా, ప్రోత్సహించే నాధుల్లేక, ఆ 'నాటు' కళలు గాలికి పుట్టి గండానికి పెరుగుతుండేవి. ప్రజలను త్తేజపరచి, ప్రజాబలాన్ని సంఘటితపరచడం ఆనాటిమహారాజుల ఉద్దేశాలకు దూరం. అందువల్ల ఈ 'నాటు' కళలనుపోషించి, వాటిద్వారాప్రజలను చైతన్యవంతులను చేయాలనే దృష్టి ఎవరికీ ఉండేదికాదనే చెప్పవచ్చును.

ఈ నా డు

కాని, ఈనాడు ప్రజాసామాన్యంలో ఇమిడి ఉన్న మహత్తరశక్తిని అందరూ గుర్తించారు. ప్రజాసామాన్యాన్ని చైతన్యవంతంచేసి, ప్రజల్ని సంఘటిత పరుస్తేనేగాని దేశానికి, ప్రపంచానికి మోక్షంలేదని విర్మాణశక్తులు గుర్తించాయి. అంతేకాదు- తమ సందేశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలంటే, ఉత్తమోత్తమ సాధనాలు, అనాడు మురికికొంపల్లో దాగిఉండిన 'నాటు' కళలే అనికూడా గుర్తించారు. వాటిని, ప్రజలకు చైతన్యాన్నిచ్చేవిగా అభివృద్ధిచేయ పూనుకున్నారు.

ఈ కృషిఫలితాన్ని మొన్న పదవ తేదీ మధ్యాహ్నం మచ్చుచూతగలిగాము. 8 వ ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు మహాసభ కార్యక్రమంలో ఆనాటి అంశం విజ్ఞాన ప్రచార పద్ధతుల్ని ప్రదర్శించడం.

ఆప్రదర్శనాల్లో విశాఖ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి, నైజాం నుంచి వచ్చిన దళాలు పాల్గొన్నాయి. 25 పద్ధతులలో మొత్తం 52ప్రదర్శనాలను చూపారు.

ఆనాడు విజంగా కళా ప్రదర్శనాలవిందు జరిగింది. ఏడుగంటలసేపు విధి, విరామం లేకుండా ప్రదర్శనాలు జరిగినా, కూర్చున్న ప్రేక్షకులకు ఏమాత్రం విసుగనిపించలేదు.

దేశభక్తి సందేశమే ప్రధానాంశం

కృష్ణాజిల్లా దళం, యువకులు-యువతులు కలసి, "విజయపతాక"గీతంతో ప్రదర్శనాలను ప్రారంభించింది. ఉద్రేకపూరితమైన గొంతుకలు విప్పి "ఎగురవేయ్ భారతభువిపై-ఎర్రపతాకము" అని పాడుతూంటే సభికుల్లో వేడిరక్తం ఉరకలు తీసింది. ఈజట్టు పోయి పల్లెల్లో నిలచి, "దేశరక్షణ దీక్షబూని, ఉరుకు రక్తపు యువకుల్లారా! ఉరికివచ్చే యువతుల్లారా!!" రండు అని పిలిస్తే ఆగగలవా రెవరుంటారా అనిపించింది.

ప్రదర్శనంలో పాల్గొన్న ప్రతిదళం, ఆయా పద్ధతుల్లో అందజేసిన సందేశ మిదే. దేశాన్నెన్నో క్లిష్టసమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాటిని పరిష్కరించడానికి తగు కార్యక్రమానికి ప్రజల్ని పురికొల్పడమే ఈప్రచారకదళాల ప్రధాన కర్తవ్యం. మన సమస్యలను విశదపరచడమే కాకుండా, స్వాతంత్ర్య సమరం సాగిస్తున్న ఇతరదేశాల్లోని దేశభక్తుల గాధలు కళ్ళముందుంచాలి.

గుంటూరు బుర్రకథ దళం "చైనా గెరిల్లా మాత ఛ్యూ హేంగ్" కథ చెప్పారు. జపాను హంతకుల్ని ఎదుర్కొవాలంటూ అవృద్ధమాత తన ఇరుగుపొరుగు ప్రజల్ని ఉద్బోధిస్తుంటే, వారు హేళనచేస్తూ "ముసలిదానా, రామాకృష్ణా అని పడుండక యుద్ధం గిద్ధం కావాలా నీకు" అని కసరుతారు. అప్పుడామె-నాదేశం తగులబడుతూంటే, నా ఇరుగుపొరుగు ప్రజ ముక్కచెక్క లవుతూంటే, రామాకృష్ణాఅని కూర్చోవడమా-సిగ్గులేదా అని ఉత్తేజపరచే ఘట్టం మరువరానిది. తరువాత గుంటూరు మహిళా కామ్రేడ్సు వీర టాన్యా కథ మచ్చు చూపించారు. దేశరక్షణను మించిన కర్తవ్యం మరొకటి లేదని ఈరెండు కథలూ ఉద్బోధించాయి.

"తిండికరువునుతీర్పరండీపోదాం"

ఏరోజుసమస్య నారోజు ఎదుర్కొనేమార్గం ప్రజలకుచూపడమే ఈప్రచారకదళాల ముఖ్యోద్దేశం. ఈనాడు మనల్ని ఆరాటపరుస్తున్న సమస్య తిండి, గుడ్డల కరువు.

"కరువు బాధకు తాళలే మన్నా" అటూ నైజాం కామ్రేడ్ కరువుయొక్క భయంకర స్వరూపాన్ని కళ్ళముందుంచాడు-అందులోనూ-రాయలసీమ పరిస్థితులు మరింతవిషాదకరం. చిత్తూరు బుర్రకథ దళం రాయలసీమ పరిస్థితులనుగురించి గుండెకరిగేలా కథ చెప్పారు. కృష్ణాదళం, "రాయలసీమ:తా రగిలె కరువోయంచు - చేసిపో బాబయ్యా సాయమూ-కంటితోనయినా చూచిపోబాబూ నీవూ" అంటూ ఎంతో జాలిజాలిగా పాడారు.

కరువు బీభత్సాన్ని చిత్రించడమే కాదు యీప్రచారకదళాల కర్తవ్యం. దాని పరిష్కారమార్గం కూడా చూపాలి. కృష్ణాజిల్లా నెట్టురాళ్ళ పగలగొట్టే క్వారీలో కూలీలుగా తయారయి వచ్చారు. రాళ్ళు కొడుతూ, "ఓ సాయిబన్నయ్యా - ఓ సాయిబన్నయ్య - వచ్చిపడ్డది కరువు ఓ సాయిబన్నయ్యా." అని హిందూకూలీ అక్రోశిస్తే: సాయిబన్నయ్య, టాడు - "ఓ కాపోరన్నయ్యా, ఓ కరణమన్నయ్యా - కరువు వచ్చి చస్తున్నాం కాపోళ్ళ అన్నయ్యా.... నీకూ నాకేం తేడా నా కాపోరన్నయ్యా- చెట్టుందా చేనుందా, పొట్టుందీ ఇద్దరికీ." అంటూ ఐక్యతతోనే తిండి కరువు నెదుర్కొని తీర్చుకోగలుగుతామని ఉద్బోధిస్తాడు.

ఐక్యత కుదిరినంతమాత్రాన కరువు తీరిపోతుందా? అందరూ ఏకమై కృషిచేయడానికి తగిన కార్యక్రమం కావాలి. గుంటూరు దళంలోంచి ఇద్దరు కామ్రేడ్సు ముష్టివాళ్ళ వేషం వేసుకొని రంగంమీదికి వచ్చారు. అన్న గుడ్డివాడు. చెల్లెలు కర్రపట్టుకొని అతన్ని నడిపిస్తుంటుంది. "ఎంత తిరిగిన ఏమి దొరకదు ఖర్మ సేమిర అన్నయ్యా" అని చెల్లె లడుగుతుంది. "ఖర్మగా దిది కరువు వచ్చెను తెలిసికొనవే చెల్లెలా" అని అన్న జవాబు చెబుతాడు. కరువుతీర్చడం ఎలాఅని చెల్లె లడుగుతుంది. అంతా కలసి అహారకమిటీని ఎన్నుకోవాలనీ, ఇండ్లనుబట్టి లెక్కలు తయారుచేయాలనీ, ఆ బాధ్యత వాలంటీర్లపై పెట్టాలని, అన్న చెల్లెలి ప్రశ్నలకు జవాబిచ్చాడు.

"హెచ్చు పంటకు పెచ్చుసాగూ చేయవలెనే చెల్లెలా
....
ఎరువువేసీ పంటనెక్కువ చేయమందునె చెల్లెలా
....
బంజరంతా సాగుచేసీ బ్రతుకవచ్చునె చెల్లెలా—"

అని వివరిస్తాడు. ప్రభుత్వం బంజరుని బీదవారి కిస్తుందా అని చెల్లెలడుగుతుంది.

ఊ రా న కొం డ లు



వంతెనపై ఊరేగింపు

"రైతు కూలీలేకమైతే బంజరివ్వక పోదురా" అంటాడు అన్న. కులమత భేదాలుంటే ఐక్యత ఏలా అంటుంది చెల్లెలు.

"కాలెపొట్టకు కులము మతమూ కానరావే చెల్లెలా" అని జవాబు.

" రండిపోదము మార్గమదియె రైతుకూలీ బాబులూ
తిండి కరువును తీర్చిమనమూ హాయిగుందము రండయా-"

అని వెళ్ళిపోతారు. ఎంతో సహజంగా కనుపించే వేషంతో, చక్కని గాత్రంతో, ఈవివరణ అంతా ఇవ్వడంలో విషయజ్ఞానంతోపాటు ఆనందాన్నికూడా అందచేశారు.

ఈనాడు కమ్యూనిస్టుపార్టీ జాతీయైక్యతా సందేశాన్ని మూలమూలకు తీసుకుపోతూంది, ప్రతిసమస్యమీద ప్రజలఐకమత్యాన్ని నిర్మించి పాటుపడుతూంది.

కమ్యూనిస్టు ప్రచారకులు సహజత్వాన్ని ఉట్టిపడజేసే వేషాలతో, వివిధ రూపాల్లో ఈ సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు.

ఐక్యతా సందేశం

పశ్చిమగోదావరినుంచి వచ్చిన కామ్రేడ్సు ఇద్దరు ఫకీరుల వేషం వేశారు. వేషధారణే వృత్తిగా గలవారుకూడా అంతనేర్పును చూపగలిగేవారా అన్నది సంశయించవలసిన విషయం. వారి వేషం, మాటలను పలికేపద్ధతి అందరిని ముగ్ధుల్ని చేసింది. బజారులో అలాంటివేషంతో - చేతిలో జోలె, చెప్పేవి ఐక్యతాసందేశంగావుంటే వందలకొలదిప్రజలు వింతగా మూగుతారు. దేశపరిస్థితులు తెలుసుకుంటారు. ఆలోచిస్తూ ఇళ్ళకువెళ్తారు.

ఈ కామ్రేడ్సే బర్మాలో జపాను రాక్షసులకు సర్వస్వం పోగొట్టుకొని, ఇండియాకో ముష్టికి దిగిన అభాగ్యుల వేషం వేశారు. ఇందులోకూడా వేషధారణ అద్భుత మనిపించింది. తాము పడినపాట్లను గుండెలు హత్తుకుపోయేలా వర్ణించారు. ఇండియాకు కూడా జపానుహంతకులు రానున్నారని హెచ్చరించారు. 'మాగతి చూడండి - ఇలాంటిది మీకూ పట్టకుండా వుండాలంటే అందరూ ఐక్యమై జపానువాళ్ళ నెదిరించండి." అని ఉద్బోధిస్తారు.

ఆతరువాత గుంటూరునుంచి మహబూబ్, ఖాసిం, అను ఇద్దరు ఐక్యతా సందేశాన్ని, ఫాసిస్టు ప్రతికూల దీక్షను చక్కని ఉర్దూ పాటల్లో వినిపించారు.

ఈ ఐక్యతా సందేశం, ఈ ఫాసిస్టు ప్రతికూల దీక్ష - ఈప్రచారం అంతా దినచర్యల్లో కూడా లీనమయిపోతేనే గాని ప్రజల మనస్సుల్లో నాటుకుపోదు. ఈఉద్దేశంతోనే క్వారీపాట, పడవపాట, తుమ్మెద (నాట్లువేస్తూ పాడుకోదగిన) పాట, జోలపాటలు రాశారు.

కృష్ణాజిల్లా దళంలోని మహిళా కామ్రేడ్స్ నారు పట్టుకొని, అచ్చంగా వ్యవసాయప్పనివాళ్ళలాగా తయారయారు. మరొక కామ్రేడ్ పెత్తనం చేసే రైతులాగా నిల్చున్నాడు కర్ర పుచ్చుకొని. "పాడవేపాడవే తుమ్మెదా-మంచి పాటలెన్నో పాడుతుమ్మెదా" అంటూ నాట్లు వేయడం ప్రారంభించారు.

పనితోపాటు పాటసాగుతూంది. జర్మనీ, జపానుల రాక్షసత్వాన్ని వర్ణిస్తూ-

"పసిపిల్లలనుబట్టి తుమ్మెదా వారు
పసపసా గోశారె తుమ్మెదా,
స్త్రీలహింసించారె తుమ్మెదా- వంటచేలు తగలెట్టారె తుమ్మెదా"

అని పాడారు. అలాంటి జపాను-

"భరతఖండముపైన తుమ్మెదా- వేగ
పడ జూచుచున్నదే తుమ్మెదా
ఈసమయమందునా తుమ్మెదా-హిందు
ముస్లిమూ లేకమై తుమ్మెదా
ఎదిరించి జాపాన్ని తుమ్మెదా-
ఎగరేసి నరకాలి తుమ్మెదా-"

అంటూ కర్తవ్యాన్ని బోధిస్తారు.

ఈ ఐక్యతా ప్రబోధాన్నే పడవపాట రూపంలో గుంటూరు దళం అందజేసింది. ఈ దళానికి నాయకుడు నాజర్ సాహెబ్. దళంలోని కామ్రేడ్సు పడవవాళ్ళ లాగా గోచీలు పెట్టి భుజానతాడు వేసుకొని, ఒకపడవ బొమ్మను ఈడ్చుకుంటూ పాడుతూ వస్తారు.

"పడవెళ్ళిపోవుచున్నది
ఐక్యతా పడవెళ్ళిపోవుచున్నది!
కమ్యూనిస్టుసూత్రంతో కట్టారు ఈపడవ!
చుక్కానికాదేమొ జోషిబాబుండాడు!
....
ఎర్రానక్షత్రము ఎంతోదూరంలేదు!
అన్ని జాతులవారి కందుతుందీపడవ!
....
అన్నిరేవులకాడ ఆగాదు ఈపడవ!
జాతీయ ప్రభుత్వం జేరుతుందీపడవ!"

అంటూ పడవ ఈడుస్తున్నట్లు ఊగుతూ ఎంతో చక్కగా పాడారు.

ప్రజలకోసమే రచనలన్నీ

ఒక్కమాటకు కూడా అర్థానికి అవస్థపడనవసరంలేకుండా రాశారు రచయితలు. నలుగురికి అతిసులభంగా పట్టుపడగల వరుసలు-పాటకజనంలో వ్యాపించిపోగల పద్ధతులు- క్లిష్టమైన రాజకీయ ఆర్థికసమస్యలను ఇంత సునాయాసంగా అర్థంచేసుకోగల పద్ధతుల్లో చెప్పడం ఎలా సాధ్యమయింది? ఈపాటలను ఈ బుర్రకథ, హరికథ మొదలయిన వాటినన్నిటిని రాసినవారందరూ ప్రజల్లో నుంచి వచ్చినవారు; ప్రజలమధ్యనే జీవించి కృషి చేసేవారు. ప్రజలభాష వారికి తెలుసు, వారి మన స్తత్వం బాగా ఎరుగుదురు. కమ్యూనిస్టుపార్టీ తనకిచ్చిన విషయజ్ఞానాన్ని ఏరూపంలో పెడితే రైతులు, కూలీలు, కార్మికులు అందుకోగలరో ఎరుగుదురు. ఏకళాకాలల్లోను వీరు విగ్గుతేలలేదు. అనుభవమే వీరిని తీర్చిదిద్దిన ఆధ్యాత్మికత. అనుభవాన్నిబట్టి, ప్రజలను

★ 25 పద్ధతులు - 52 ప్రదర్శనలు ప్రజాకళల అభివృద్ధి

దృష్టిలో పెట్టుకొని రచనలు సాగించారు. కనుకనే వీరి రచనలు ప్రజలకోసం, ప్రజలచే సృష్టించబడిన ప్రజాసారస్వతం అనిపించుకుంటాయి. వారు ప్రదర్శించేవి 'ప్రజాకళ'లని పేరొందగలవు. వీటి నీనాడు ప్రోత్సహించి, అభివృద్ధిచేస్తున్నది ప్రజాపార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీ.

"ఎందుకయ్యా జాగూనీకు భరత వీరుడ?"

ప్రజా ఐక్యతను సాధించి, ఫాసిస్టు దండయాత్రనుండి దేశాన్ని రక్షించడం ఈనాడు దేశభక్తులందరి కర్తవ్యం.

కృష్ణాజిల్లా ప్రచారకదళం 'జేగంట' వేషంతో ఈ కర్తవ్యాన్ని బోధించింది.

"ఎందుకయ్యా జాగునీకు- భరతవీరుడా
నాజీహరణ- భరతవీర- శూరధీర-"

అంటూ దేశరక్షణకు వెంటనేపూనుకొనమని ఆవేశం రేకెత్తిస్తున్నారు. గుంటూరు కామ్రేడు యోగివేషంతో తత్వాలరూపంలో-

"ఫాసిస్టు మూకలొచ్చేనురా
ఓరి దేశరక్షణ నేడు కర్తవ్యమనరా"

అంటూ దేశభక్తులకుకర్తవ్యం తెలిపాడు.

రాష్ట్రదళం గెరిల్లా వేషం చాల ఉత్తేజకరంగా ప్రదర్శించింది. దేశభక్తులయిన కొందరు స్త్రీలు, పురుషులు, బాలురు గెరిల్లాలుగ తయారయారు. జపానువాళ్ళను తరిమికొట్టి హతమార్చడం వీరిపని. సుత్తీ, కొడవలి, పలుగు, పార, ఇది అది అనకుండా - చేతికి దొరికినసాధనాలన్నిటిని పట్టి తయారయారు, చెట్లకొమ్మలు మాటుపెట్టుకొని.

ఓయ్-హోయ్-హోయ్-జాపాన్-హోయ్-
మలయా బర్మా మ్రింగిన రాక్షసి
భారతభువిపై గవిసెనురా"

అంటూ హెచ్చరిక ప్రకటించారు.

"హిందూ ముస్లిం సోదరులారా
ఏకబాటరండోయ్
....
బర్మా చీనా మలయాలల్లో
పిల్లల విడచి- తల్లుల చెరచి
ముక్కా చెక్కా ముదుసలి నరికి
పీనుగ పెంటల కానంది. చెడి
జపాన్ కుక్కల జంపేదానికి
కాకలు దీరిన కత్తినిదీసి
గ్రక్కున రారండోయ్
స్వతంత్రరణముకు సాగిపోవ
శేశే వీరుడ- రారా ధీరుడ"

అంటూ ఉత్తేజకరంగా, అభినయంతో పాడుతూంటే, జపాన్‌వారు ప్రక్కనేఉన్నారు, వెంటనే వెళ్ళి చంపాలనిపించింది.

కృష్ణాజిల్లా దళం "అంబసత్యంపెట్టి" వేషం వేసింది. ఒకపెట్టెలో అంబ, దాని ఎదుట ఒకడు కొరడాతోకొట్టుకుంటూ అంబసత్యం చాటుతుంటాడు. కాని ఇతను చాటేది భారతాంబసత్యం.

భారతాంబ పిలుపువిని బాబయ్యో బాబయ్యో
బయలుదేరిరండీ బాబయ్యో

అంటూ ఆవేశంతో చిందులుతొక్కి ఎదుటివారిలో ఉద్రేకాన్ని పెరిగిస్తాడు.

"కత్తిదూసి దూకుదాం"

ఇలా దేశరక్షణ కర్తవ్యాన్ని ఉద్బోధించి ప్రచారక దళాలు-

"కదనభూమికేగుదాం
కత్తిదూసిదూకుదాం
ఫాసిజాన్ని రూపుమాపి
ప్రజలశక్తి చాటుదాం"

అని సమర శంఖం పూరిస్తాయి. నెల్లూరు, కామ్రేడ్సు సమిష్టిగా ఈ పాట పాడారు.

కృష్ణాజిల్లా దళంలోని మహిళలు కత్తులు చేబట్టి, దట్టిబిగించి, వీరరసం ఉట్టిపడే ముఖాలతో-

"భళా వీరయువతి రణానికి
భళా ధీరయువతి"

అంటూ మహిళాలోకానికి సమర సందేశం అందింపారు.

"మేము భావి పౌరులము"

ఈ ప్రచారక కృషిలో బాలసంఘాలు పరుగులుదీస్తూ ముందుకు వస్తున్నాయి.

సుశీల నాయకత్వంక్రింద నెల్లూరు బాలసంఘ దళం కత్తులుదూస్తున్నట్టు అభినయిస్తూ "కదనభూమికేగుదాం" అని పాడుతూంటే, బాలసంఘాల్లో సంఘటితమవుతున్న మన భావి పౌరులను గురించి ఫరవాలేదనిపించింది.

చదువు సాముల వాసన ఎరుగని వ్యవసాయ కూలీల బిడ్డలీనాడు వేదికలపై నిల్చొని పాటలు పాడుతూ ప్రచారంచేసే స్థితికి వస్తున్నారు. గుంటూరుజిల్లా దావులూరు గ్రామంలోని వ్యవసాయకూలీ బాలబాలికలు-

"ఎన్నాళ్ళీగతి బానిసబ్రతుకూ
యోచనచేయర జేలా"

అని హృదయానికి హత్తేలాగ ఎంతో చక్కగా పాడారు.

పశ్చిమగోదావరి నుంచి వచ్చిన బాలసంఘ సభ్యులు, వాళ్ళవెంట హార్మోనియం వాయించిన ఆతను- అంతా హరిజనులే. బాలసంఘం వారినీ నాడు ప్రజల మధ్యకు ప్రచారక దళంగా తెచ్చింది.

కృష్ణా జిల్లా పెనమలూరు బాలసంఘం ఎంతో చక్కగా చమ్మచెక్క ఆటద్వారా మన కర్తవ్యాన్ని ప్రబోధించింది.

* 15000 ప్రజ *

వేదికపై సుందరయ్య

"వీరజాతి మాది
వారసులము మేము
వీరజోయ (టాన్యా)వోలె
క్రూరజపానోళ్ళన్
గొర్రెకోతకోయ
సాయమెత్తుతాము-"

అంటూ ఆటలలోనే పాడుతూంటే ఇక పెద్దలకు తమ కర్తవ్యం ఎలా మరుపుకు వస్తుంది?

గుంటూరు బాలసంఘదళంలో వి. సుందర రామశర్మ అని ఒక పసి కుర్రవాడున్నాడు. అప్పుడప్పుడు ప్రచారకదళాల పాటలు వింటూ తనకు తోచిన చరణాలుకూర్చి, ఢక్కీవాయిస్తూ ఇలా పాడాడు:

"జపానోడు జర్మనోడు ఏంచేస్తాడు
మనకమ్యూనిస్టులదెబ్బంటెతెలుసుకున్నాడ
మా బాలసంఘం దెబ్బంటె తెలుసుకున్నాడ
స్టాలినోగ్రాడ్‌లోను తన్నిసట్లుతన్నమటరా"

ముద్దుమాటలలో ఇలా తాను రాసినది ఈ బాలుడు పాడుతూంటే సభికులు ఉత్సాహంతో ఉలికిపోయారు.

అంతర్జాతీయ పరిస్థితులపై

జాతీయసమస్యలపై ప్రజలనిలా ఉత్తేజపరుస్తూ - మన ప్రచారదళాలు అంతర్జాతీయ పటాలన్ని మరచిపోలేదు. అక్షరాజ్యాల అవసానదశను చిత్రిస్తూ కృష్ణాజిల్లాదళం ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించింది. బుర్రకథ, తోలు బొమ్మల్లాగ వీధి నాటకాలు ఆ ప్రదేశంలో - ముఖ్యంగా పల్లె ప్రదేశాల్లో సాధారణ విషయాలు. సాధారణంగా రామాయణ, భాగవత కథలను చిత్రిస్తుంటారు. కాని కృష్ణాదళంవారి వీధినాటకంలో -

"ముందువెనుక ముసోలిని టోజో,
కుడియెడమల గోరింగు గోబెల్సులు
బిలగముతోడను కొలువుకూటముకు."

వెడలెను హిట్లర్, కాళ్ళకు గజ్జెలతోను, నెత్తిమీద స్వస్తిక గుర్తుతో కిరీటంతో, చేతిలో కొయ్యకత్తితో - హిట్లరు తన ప్రతాపాన్ని చెప్పుకుంటూ, ముసోలినీ టోజోలకు అభయం యిచ్చి-

"స్టాలినెంత స్టాలినుగ్రాడెంతరా
లక్షలగుండ్లు అక్షయసైన్యం
అంపెద శత్రుల జంపెద-"

అని గంతులు వేస్తుంటే నవ్వు పట్టశక్యం కాకపోయింది. చివరకు దావుదెబ్బలు తిన్నతరువాత రాగం మారి-

"ఏదిరా దారిక సోదరా మనకు
బ్రతికియుండుటకన్న చచ్చుటే మేలు"

అని ఆలాపన ప్రారంభమయింది.

గుంటూరు దళం చెంచీతవేషం వేశారు. నెమలిపించాలతో, ఉటితవేషంతో ఎంతో ఆకర్షవంతంగా తయారైవచ్చి, రెడ్ ఆర్మీ పరాక్రమాన్ని గురించి, స్టాలిన్ గ్రాడ్ దిగ్బంధనాన్ని గురించి పాడారు.

డాక్టరు రాజారావుగారు సుద్దుల నృత్యం ప్రదర్శించారు. ఎర్రబట్టలుకట్టి, సుత్తీ కొడవళ్ల పట్టుకొని, నాజీభీభత్సాలనుగురించి చెప్పేటప్పుడు రౌద్రరసం, సుత్తీకొడవలి కలిపి, ప్రజల బలానికి చిహ్నంగా చూపించినప్పుడు అంతులేని ఆశ ప్రదర్శిస్తూ ఎంతో నిపుణతతో నృత్యంచేశారు.

వీరులకు జోహారులు

గుంటూరు కామ్రేడ్సు కయ్యూరు యోధులకు జోహారులర్పిస్తూ కోలాటం ఎంతో ఆకర్షవంతంగా ప్రదర్శించారు.

" జండాను చేతబట్టి జాయెంగే
కయ్యూరు జాయెంగే
మాతృదేశరక్షణకు ప్రాణాలు ఒడ్డినట్టి
కయ్యూరుయోధులారా జోహారులిచ్చుటాకు
....
వీరిగన్న తల్లులారా వీరగంధంపూనిపత్తం
జోదూల బాడలరని జాతిరక్షణ చేయుటకు
మాతృదేశభక్తులారా రండి మాతోడగలని"

అని పేరుపేరున రైతుకూలీయువకులను, మహిళలను పిలుస్తూ పాడారు.

గెర్రిల్లాలు

"వీరమాతలను స్మరించుటకు వేగమె స్త్రీలిక రారమ్మా,"అంటూ నెల్లూరు బాలికలు పాడారు.

చివరకు కృష్ణాదళం.

"సాధుమూర్తుంగు ప్రజలకెప్పుడు చాకిరి చేసెదము దేశ సేవకులమయ్యెదము"—

అంటూ కోలాటంఆడుతూ, ప్రచారకదళాలు నిజఉద్దేశాన్ని చాటింది.

15000 ప్రజలయెదుట

10 వ తేదీని ప్రతినిధుల ఎదుట జరిగిన ప్రదర్శనాల్లో కృష్ణాదళం మొదటిబహుమానం, గుంటూరుదళంరెండవబహుమానం,పొందాయి.

మరునాడు రాలీసందర్భంలో బ్రహ్మాండమైన బహిరంగసభ జరిగింది. ముందుగా ఏలాంటి ప్రకటన జరుగలేదు. అయినా మధ్యాహ్నం 3 గంటలకు సభకు 15000 మంది ప్రజలు వచ్చారు. వారిలో వేయిమందికిపైగా స్త్రీలు. ఆసభలో ముందురోజు జరిగిన ప్రదర్శనాలలో మేలయినవాటిని ప్రదర్శించారు. ప్రదర్శనాలు జరుగుతూఉండగా 6½ గంటలకు ఘోరునవర్షం కురిసింది. అయినా సగంమందికిపైగా ప్రజలు కార్యక్రమం చివర వరకు అక్కడే వున్నారు. ఈ ప్రదర్శనాలు వారినెంత పరవశులను చేశాయో వేరే చెప్పనక్కరలేదు. తమ జీవితానికి, దేశానికి సంబంధించిన విషయాలను, తమ కందుబాటయే రూపాలలో తెలుసుకొని, ఉత్తేజితులు కావడానికి బెజవాడ ప్రజలకదే మొదటిసారి.

ఆసభలోనే కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెసు మహాసంస్థయొక్క దేశభక్తియుత సాంప్రదాయాలను పంచుకొంటుందని మొట్టమొదటిసారి ప్రజాబాహుళ్యానికి వెల్లడి అయింది. నిలుచున్నపాళాన మహాత్మాగాంధీ డబ్బు, వస్తువులు ప్రోగుచేశాడు. ఈనాడు సుందరయ్య చేశాడు. అడక్కుండానే వందలకొలది డబ్బు, వందల విలువయిన నగలు వచ్చి పడ్డాయి. కామ్రేడ్ కోనేరు భ్రమరాంబ తన తొమ్మిది నవరసుల బంగారు గొలుసును సుందరయ్య చేతిలో వేసింది. విడికిటి నారాయణమూర్తిగారు తన ముద్దుబిడ్డచేత 500 రూపాయలు సుందరయ్య చేతిలో పెట్టించాడు. మన్నే పుణ్యావతమ్మగారు రు. 116 లు ఇచ్చారు. ఈవిధంగా ఆసభలో 991-11-6 రొఖ్ఖం; ఆగొలుసు, ఒక మంగళసూత్రం, రెండు లోలకులు, రెండు మట్టెలు, ఒకఉంగరం, ఒక బంగారు మురుగు .... పార్టీ నిధికి పోగయాయి. రాయలసీమ నిధికి 49-4-6 పోగయింది.

రాజకీయంగా, అర్థికంగా, వైజ్ఞానికంగా, కమ్యూనిస్టు పార్టీ ప్రజలకోసం పాటుపడుతూంది. అది ప్రజాపార్టీ. ప్రజలు దీనిని గుర్తించారు. మొన్నటి మహాసభే ఇందుకు నిదర్శనం. పార్టీ ఆర్థిక పరిస్థితులను, పార్టీ నిజాయితీని సంశయించి, విష ప్రచారానికి ఒడిగట్టే నీచులకది చెంపపెట్టు.

అనాడు మహాసభలో ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వాన ముందు ఓండకు ఓర్చి విలిచారు. వెనువెంటనే పెనువర్షాన్ని భరించి నిలచారు, అవిధంగానే కమ్యూనిస్టులు సోదరదేశభక్తుల సహకారంతోప్రజల్ని క్లిష్టపరిస్థితుల నుంచి గట్టెక్కించి, ఐక్యకృషితో దేశ సౌభాగ్యాన్ని సాధిస్తారు.

ఆహారసమస్య : ప్రజాసంస్థల కృషి

ఏలూరు జనాభా సుమారు 70,000. వీరిలో నూటికి 95 మంది ప్రతిరోజూగాని, 10, 15 రోజుల కొకసారిగాని బియ్యం కొనుక్కుని కాలం గడుపుకోవలసినవారే. ఈప్రజలందరూ ఒకవారంరోజుల్లో కరువుబాధకు గురికాబోయే పరిస్థితు లేర్పడ్డాయి.

ఏలూరులో కలెక్టరు బస్తా 1కి 23-4-0 ధర నిర్ణయించాడు. కాని, ధాన్యం ఎక్కువ ధరకు కొనవలసివస్తూందనీ, చుట్టుపక్కల రైతులు, వ్యాపారస్థులు తమకు ధాన్యం ఇష్టంలేదనీ, తమకు నష్టంవస్తూందనీ, చెప్పి మిల్లుయజమానులు బియ్యం ఉత్పత్తి చాలా తగ్గించేశారు — మిల్లులు పని చేయడంలేదనే చెప్పవచ్చును.

దీనికితోడు ప్రభుత్వపు కొనుగోలు అధికారి మిల్లుల్లో మిగిలిన ధాన్యాన్నీ, బియ్యాన్నీ, తన ఇష్టం వచ్చిన ధరలకు కొనేస్తున్నాడని వార్త.

ఈకారణా లన్నిటివల్ల ఏలూరులో బియ్యం కరువేర్పడింది. ఇప్పటికి 5, 6 నెలలనుండి పనిచేస్తూన్న చౌకంగళ్ళు బియ్యం సప్లయిలేకపోవడంవల్ల మూసివేయబడ్డాయి.

వెంటనే ప్రభుత్వం ఈపరిస్థితులను అరికట్టి, మిల్లులు తిరిగి ఉత్పత్తిని ప్రారంభించేలా చేయకపోతే, ఏలూరు పట్టణమూ, ఆమిల్లులమీద ఆధారపడే ప్రదేశాలూ, దోపిడీలకు, అరాచకాలకు గురికాకతప్పదు.

ఏలూరులోని ప్రజాసంఘాలు ఈపరిస్థితులన్నిటినీ వివరిస్తూ కలక్టరు కొక పిటీషన్ పంపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు అధికారి ఏలూరునుంచి ఆహారపదార్థాలను ఏమాత్రం తీసుకుపోకూడదనీ: నిల్వ వ్యాపారస్థుల వద్ద నిలువ వున్న ధాన్యాన్ని మార్కెట్టు రేటుకు స్వాధీనం చేసుకోవాలనీ, ఈధాన్యాన్ని మిల్లులకు సప్లయిచేసి మిల్లులకు నూటికి 6 రూపాయల చొప్పున లాభం కలిగిస్తూ బియ్యం ఉత్పత్తిని సాగించాలనీ: ధాన్యం ధరకు, బియ్యం ధరకు సమన్వయం కుదర్చాలనీ: ఆహారపదార్థాల పంపకంలో ప్రజా సంస్థల సహకారం తీసుకొని, రేషనింగుపద్ధతిని అమలుజరపాలనీ కోరారు.

ఈ న్యాయమయిన కోర్కెలను గురించి చర్చించబోతే జిల్లాకలక్టరు ఏమాత్రం సానుభూతి చూపలేదు. డిప్యూటీకలక్టరు జ్వరం వచ్చిందనిచెప్పి మాట్లాడలేదు. చివరకు మునిసిపల్ చైర్మెన్ కాస్త సహకారభావం కనబరిచాడు. ఇది చాలదు. వెంటనే ప్రభుత్వం కలుగచేసుకోకపోతే ఏలూరుపట్టణపు 70వేలజనాభా అకలి మంటలతో చెలగాటాలాడడమవుతుంది.

"కమ్యూనిస్టు లున్నచోటనే ఆహారసమస్య" అట

విశాఖపట్నంజిల్లా, భీమిలి తాలూకా చిట్టివలస, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కలిసి గతమాసం చివరిరోజుల్లో విజయనగరం సబ్ కలక్టరుదగ్గరకు డెప్యుటేషన్ వెళ్ళి తమ 8 గ్రామాలకు 50బస్తాలబియ్యం సప్లయిని సాధించారు. కాని, ప్రజలందరికీ సక్రమంగా పంచడం ప్రారంభించేసరికి ఈ సప్లయి చాలకపోయింది.

దానిపై యీనెల 11 వ తేదీని ఈగ్రామాలనుండి 500 ప్రజలు సబ్ కలక్టరు దగ్గరకు డెప్యుటేషన్ వెళ్ళారు. కామ్రేడ్ కె. వెంకటేశ్వర్లు ఆయనతో మాట్లాడాడు.

"కమ్యూనిస్టు లున్నచోటనే ప్రజలకీసమస్యలు వస్తున్నాయ"ని చెప్పి ఆఅధికారి కనిరాడు. నిజమే! కమ్యూనిస్టు లున్నచోటనే ఆహారసమస్యను పరిష్కరించి, ప్రజల అకలిమంటలను చల్లార్చడానికి, దేశాన్ని అరాచకందారిమండికాపాడడానికి కృషిజరుగుతూంది.

విజయనగరం సబ్ కలక్టరు ఒకవిధంగా నిజమే చెప్పాడు.

మొదటనుంచీ ఆయన ప్రజాందోళనపట్ల సానుభూతితో ప్రవర్తిస్తూ వచ్చాడు. కాబట్టి, మన కామ్రేడ్ ఓపిగ్గా పరిస్థితులను వివరించగానే, పైఅధికారి అంగీకరించి స్థాపురాగానే సప్లయి హెచ్చుచేస్తాను. ఈలోగా జిల్లాకలక్టరుకి అర్జీకూడా పెట్టుకోండి అని చెప్పాడు.

ఈఅర్జీని తయారుచేసి పంపడానికి ప్రజలు ఉత్సాహంతో పూనుకున్నారు.

కృష్ణాజిల్లా ఆహారకమిటీ ఎన్నికలు

కృష్ణాజిల్లా ఆహారకమిటీకి జనాబ్ మహబూబ్ అలీబేగ్‌గారు (ముస్లిం లీగ్) అధ్యక్షులుగాను: ఉపాధ్యక్షులుగా ని రాజగోపాలాచారిగారు (కాంగ్రెసు): రామినేని విప్పయ్య (కమ్యూనిస్టు) గారు ప్రధాన కార్యదర్శిగాను, సహాయ కార్యదర్శిగ వి. వెంకటరామశాస్త్రి (కమ్యూనిస్టు) గారున్నూ ఎన్నుకోబడిరి. వీరు కాక ప్రముఖులు, వర్తకులు, వివిధ ప్రజాసంస్థల సభ్యులు కలిసి మరి 11 మంది కార్యవర్గ సభ్యులు కలరు.

ఆహారకమిటీ సభ్యులు 25 గురు. వారిలో కార్యవర్గ సభ్యులు పోను మిగతా పదిమంది తాలూకా సంఘాల అధ్యక్షులు.

ఆహార సమస్య పరిష్కారానికి ప్రభుత్వముతో అన్నివిధాల సహకారం చేయడానికి ఈ కమిటీ తీర్మానించింది.

బందరులో

ఈ నెల నాలుగవ తేదీని బందరులో విన్నకోట వెంకటస్వామిగారి అధ్యక్షతను ఆహార మహాసభ జరిగింది. సుమారు 250 మంది సభకు వచ్చారు. డాక్టరు కస్తూరి సీతాపతిరావు, కాక్టరు రాళ్ళపల్లి అచ్యుత రామయ్యం, ముస్లింలీగ్ కార్యదర్శి నయామ్, పట్టణ కమ్యూనిస్టుపార్టీ ఆర్గనైజరు వి. జి. కృష్ణగార్లు మాట్లాడారు. "ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం తెలుసుకోలేదు. నిజంగా కష్టపడేవారికి రేషన్‌కార్డులందడంలేదు. ప్రజల కోసం మనం అందరం కలిసి పనిచేయాలి"ని నయామ్‌గారు ఉపన్యసించారు.

ఆహార సమస్యా పరిష్కారానికి ప్రజాసంస్థల సహకారం ప్రభుత్వం తీసుకోవాలనీ చౌకడిపోలు ఎక్కువ పెట్టాలనీ, చౌకబట్టకో-ఆపరేటివ్ స్టోర్సు ద్వారా అమ్మించాలనీ ఏకగ్రీవంగా తీర్మానించారు. 11 మంది సభ్యులతో ఆహార కమిటీని ఏర్పాటు చేశారు.

కాకినాడలో

కాకినాడలో ఆహార పదార్థాల ధరలు పెరిగిపోతున్నాయి. తక్కువ రేటుకు బియ్యం అమ్మడానికని రిలీఫ్‌కమిటీ తరఫున 5 కో-ఆపరేటివ్ స్టోర్సు ఉన్నాయి. కాని, బజారు రేటుకన్న రేటుకి ఒక కాణీమాత్రమే తగ్గించి ఈ స్టోర్సులో అమ్ముతున్నారు. పట్టణంలో ముఖ్యంగా కూలీలు చాల బాధపడుతున్నారు. వీటిని తొలగించుకోవడంకోసం, పట్టణ ట్రేడు యూనియన్ కౌన్సిల్ కృషిఫలితంగా కూలీలు నివసించే వార్డులో నూరు మంది ప్రజలు సమావేశమయి ఆహారకమిటీని ఎన్నుకున్నారు. వార్డులో 400 కుటుంబాల లెక్కలు తీశారు. 20 మందిగల వాలంటీరు దళం తయారయింది.

ఇతర వార్డుల్లోకూడా ఇలాగే ఆహారకమిటీలను ఏర్పరచడానికి తీవ్రకృషి జరుగుతూంది.

కార్మిక సమస్యలు

కాకినాడ మునిసిపల్ వర్కర్సు అండ్ ఎంప్లాయీస్ యూనియన్ చేసిన ఆందోళన ఫలితంగా లోగడ 6-8-0 యుద్ధ అలవెన్సు ఇవ్వనిశ్చయించారు. కాని, మే నెలలో ఇందులో 2-0-0 కోతకోశారు. తిరిగి యూనియన్ ఆందోళన చేయగా ఈ కోత ఇచ్చివేయడానికి మునిసిపల్ అధికారులు గత మాసం నిశ్చయించారు. అయినా రెండు కౌన్సిల్ సమావేశాలు జరిగినా క్రియా రూపంగా ఏమీ జరుగలేదు. ఈలోగా కార్మికుల్లో ఆందోళనతోపాటు, ఐకమత్యం పెంపొందుతూ వచ్చింది. మూడవసమావేశానికి ముందునుంచి తీవ్రంగా ఆందోళన చేశారు. దానిఫలితంగా ఆసమావేశంలో కోతమానివేయాలని తీర్మానం జరిగింది. వెనుకటి నెల కోతడబ్బుకూడా ఇచ్చివేశారు.

చుట్టలపనివారి ఆందోళన

కాకినాడ చుట్టలపనివారల సంఘ సాధారణ సమావేశం కొద్దిరోజుల క్రిందట జరిగింది. నలుగురు పనివాళ్ళకంటె ఎక్కువపని చేయకూడదనే నిర్ణయంవల్ల కార్మికులలో నిరుద్యోగం ఎక్కువవుతోంది. కాబట్టి ప్రభుత్వం ఈపద్ధతి రద్దయేలా చూడాలని తీర్మానించారు.

కామ్రేడ్ పర్వతనేని స్మారకదినం

ఈనెల మూడవతేదీకి కామ్రేడ్ పర్వతనేని వెంకటేశ్వర్లు చనిపోయి రెండు సంవత్సరాలూ పూర్తిఅయాయి. ఆనాడు కాకినాడ పట్టణ ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్‌వారు ఆయొధుని స్మారకదినం జరిపారు.

రాజమండ్రి ట్రేడ్‌యూనియన్ సమావేశం

రాజమండ్రిపట్టణ ట్రేడ్‌యూనియన్ సమావేశం శ్రీ బేతిన వీరన్నగారి అధ్యక్షతను జరిగింది. కామ్రేడ్ కె. రంగనాయకమ్మ జండాను ఎగురవేశారు. కామ్రేడ్ వి జగదాంబ ప్రారంభోపన్యాసం చేశారు.

కయ్యూరు యోధులకు జోహారు అర్పిస్తూ ఒక తీర్మానం చేశారు. దేశంలోని ఆహార పదార్థాల కరువు మొదలైన విషమ పరిస్థితులను తొలగించడానికి వెంటనే జాతీయనాయకులను విడిచిపెట్టాలని: ఈ అధిక ధరల రోజుల్లో కార్మికులకు 80% కరువుభత్యం ఇవ్వాలని, చౌకబట్టలు కార్మికులకంతా అందుబాటయేలా కార్మిక పేటల్లోనే అమ్మించాలని తీర్మానించారు. ఆహారకమిటీ లేర్పాటు చేయాలనీ, ఉత్పత్తి ఎక్కువకావడానికి కార్మికులకు, యజమానులకు సహకారముండాలని తీర్మానించారు.

రాబోవు సంవత్సరానికి కామ్రేడ్ వి. వి. నరసింహం, యం. యల్. ఏ. గారు అధ్యక్షులు గాను, సి. ప్రభాకర చౌదరి ప్రధాన కార్యదర్శిగను, ఎన్నుకోబడిరి.

రైల్వేకార్మికులు

ట్రాన్స్‌ఫర్లు అధికార్ల దయాదాక్షిణ్యాల మీద వున్నవి

1-7-43 తేదీన యం. యస్. యం. రైల్వే పనివారల సంఘ ప్రధానకార్యదర్శి కామ్రేడ్ కె. యల్. నరసింహం; సహాయకార్యదర్శి దేవసుందరం, గూడూరులో రైల్వే కార్మికుల సభలో ఉపన్యసించారు. సభకు సుమారు 80 మంది వచ్చారు. ట్రాన్స్‌ఫర్లు దొరకటం చాలా కష్టంగావుందని ట్రాఫిక్ డిపార్టుమెంటు కార్మికులు తెలియజేశారు. ఒకస్టేషన్‌కమిటీని ఏర్పాటుచేశారు.

ప్లాటుఫారంమీదకు వచ్చినా సెలవుదొరకటం దుర్లభం

పాకాల లోకోషెడ్డులో పనిచేస్తూవున్న కార్మికులకు సెలవులు దొరకటం చాలాకష్టంగా వుంది. ఈ విషయంలో కార్మికులలో ఎక్కువ అసంతృప్తివుంది. ప్రధాన కార్యదర్శి వెంటనే ఏజంటును చూసి ఈవిషయాలు వారికి తెలియజేయాలని అచ్చటి కార్మికులు కోరారు. అచ్చట 2-7-43 తేదీన గొప్ప బహిరంగసభ జరిగింది. సభకు 300 మంది కార్మికులు హాజరు అయినారు. ఆసభలో యూనియన్ ప్రధానకార్యదర్శి కామ్రేడ్ కె. యల్. నరసింహం, సహాయకార్యదర్శి దేవసుందరంగార్లు రైల్వేకార్మికులు దేశరక్షణకుగాను చేయవలసిన దేశభక్తిపూరితమైన కర్తవ్యమునుగూర్చి హెచ్చరిస్తూ దేశరక్షణకుగాను యూనియన్ను బలపరచమని కోరారు. తరువాత అన్ని డిపార్టుమెంటు ప్రతినిధులతో కూడిన ఒక కమిటీని కార్మికులు ఎన్నుకున్నారు.

రేషన్ అలవెన్సులో కోత

మిలిటరీ యూనిట్సులో చేరిన కార్మికులలో Daily rated staff కు ఆదివారంలోను, ఇతర సెలవ దినాలులోను రేషన్ అలవెన్సు ఇవ్వకూడదని అధికారులు తెలియజేసినందున 5-7-43 తేదీన రైల్వేకార్మికులు బ్రహ్మాండమైన వూరేగింపు పెరంబూరులో జరిపారు. సాయంత్రం 5-30 గంటలకు యూనియన్ ఉపాధ్యక్షులైన కామ్రేడ్ కుప్పుస్వామి నాయర్ అధ్యక్షతక్రింద గొప్పసభజరిగింది. సభకు 2500 మంది హాజరు అయినారు. ఈ అర్డరును రద్దు చేయాలని తీర్మానించారు. కామ్రేడ్ కె. యల్. నరసింహం వుపన్యసిస్తూ కార్మికులు ట్రాన్స్‌పోర్టునిష్టంను చక్కగా వడుపుటకు యూనియన్‌ను బలపరచవలసినదిగా హెచ్చరించారు.

★

బాలసంఘాల నిర్మాణం

పశ్చిమగోదావరిజిల్లా, పెదపాడు బాలసంఘం తన బాధ్యతలను ఉత్సాహంతో నెరవేరుస్తూంది. రాయలసీమనిధి పోగుచేస్తూంది. అభివృద్ధి నిరోధకులు ఆటంకాలు పెట్టినా ఈ సంఘాభివృద్ధి ఆగడంలేదు.

సంఘానికి క్రొత్తగా అక్కినేని సుబ్బారావుని అధ్యక్షునిగను, పలమర్తి గోపాలకృష్ణమూర్తిని కార్యదర్శిగను ఎన్నుకున్నారు.

కృష్ణాజిల్లా చినవోగిరాలలో ఈ నెల 3 వ తేదీని 53 గ్గురు బాలురు, 12 మంది బాలికలు శ్రీ కె. సీతారామాంజనేయశాస్త్రిగారి అధ్యక్షతను సమావేశమయారు. బాలసంఘానికి చిట్టినేని జనార్దనరావు అధ్యక్షుడుగాను, కోడె వెంకయ్య కార్యదర్శిగ ఎన్నుకోబడిరి. ప్రతిరోజు ఆటపాటల కార్యక్రమం సాగుతూంది. 50 మంది బాలురు, 15 మంది బాలికలు వీటిలో పాల్గొంటున్నారు.

కృష్ణాజిల్లా, అయినపూరులో ఈ నెల మొదటి తేదీని బాలసంఘ సమావేశం జరిగింది. 24 బాలురు సంఘ సభ్యులుగా చేరిరి. కొండా పిచ్చిరెడ్డిని అధ్యక్షునిగను, తమ్మా రామిరెడ్డిని కార్యదర్శిగ ఎన్నుకొన్నారు.

ఇందుపల్లి గ్రామ బాలసంఘం ఈమధ్య ప్రథమ సాధారణ సమావేశం జరిపింది. కామ్రేడ్ జాలాది వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కులమత భేదాలు లేకుండా అందరూ అన్నదమ్ముల్లాగా వుండాలని వుపన్యాసాలు జరిగినమీదట కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. నర్రా దామోదరరావు అధ్యక్షుడుగాను, దొండపాటి విశ్వనాథం కార్యదర్శిగ ఎన్నుకోబడ్డారు.

"ఏ ఒక్క పొరపాటు చేసినా దేశానికంతకూ నష్టంతప్పదు"

—పార్టీ సమావేశంలో కామ్రేడ్ సుందరయ్య

(4 వ పేజీ తరువాయి) పండించి, ప్రజాయుద్ధ పాలసీని అమలుజరపడంలో ప్రత్యేకబాధ్యత ఆంధ్రులపై ఉంది. యుద్ధరంగంలో భారత సైన్యాలు, మిత్రరాజ్యాల సైన్యాలు, జపాను దుండగీడులను భారత భూమిపై అడుగిడకుండా ప్రాణాలర్పించి పోరాడుతున్నాయి. భారత కార్మికులు యుద్ధ సామగ్రిని హెచ్చుగా ఉత్పత్తిచేసి, సైన్యాలకు సప్లయి చేస్తున్నారు. వారు ప్రజలకు కావలసిన వస్తువులను తయారుచేసి ప్రజల కందజేస్తున్నారు. ఆకలిమంటలకాహుతిఅవుతూన్న ప్రజలందరి కొరకు, దేశాన్ని రక్షించుతూన్న సైన్యాల కొరకు రైతాంగం కూడా అధిక పంటలను పండించాలి. ఇదే నేడు ఆంధ్ర రైతాంగం నెరవేర్చవలసిన దేశభక్తియుతమైన ప్రధాన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని నెరవేర్చుటద్వారానే రైతులు తదితర కోర్కెలను సాధించగల్గుతారు; రైతుల ఉద్యమాన్ని నిర్మాణయుక్తంగా బలపరచుకొనగల్గుతారు." అందుకు తీర్మానం యీక్రింది కార్యక్రమాన్ని యిచ్చింది: సాగుకు లాయక్కైన బంజరు భూములన్నింటిని సాగుచేయాలి; అందుకు రైతు- వ్యవసాయకూలీలమధ్య ఐకమత్యం పునాదిగా ఉండాలి; జమీందారులక్రింద ఉన్న బంజరు భూమిని సాగులోనికి తేడానికి జమీందార్ల సహకారం కొరకు ప్రయత్నించాలి; జమీందారీ చెరువుల, ఇతర నీటి వసరుల, మరమ్మతుకు వారిపై ఒత్తిడి తేవాలి; జమీందార్లు బాగుచేయకపోతే, రైతులే దేశభక్తిగా ఎంచి బాగుచేసుకోవాలి; నీటి సౌకర్యాలు, ఎరువుల సప్లయి, పెనాల్టీల రద్దు, కేసుల ఉపసంహరణ, మొదలైన సౌకర్యాలకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి; పొగాకు వగైరా వ్యాపార పంటల స్థానే ఆహారపంటలను ప్రోత్సహించాలి. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

ఆహార సమస్య

13 వ తేదీని కామ్రేడ్ నందూరి ప్రసాదరావు ఆహారసమస్యపై తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ, యిలా చెప్పారు. "డెల్టాప్రాంతాలలోని గ్రామాలలో ఆ గ్రామాలకు సరిపోయే ధాన్యమేగాక, ఇంకా అదనంగాకూడా ఉంది. కాని, యీ ధాన్యంలో ఎక్కువభాగం ధనిక రైతులవద్ద, నిల్వవ్యాపారస్థులవద్ద ఉంది. మెట్ట ప్రాంతాలలోని అనేక గ్రామాలలో వచ్చే పంటలకాలంవరకూ సరిపోయే ధాన్యం కూడా లేదు. రాయలసీమలో వర్షాలులేక, దుర్భరక్షామం ఏర్పడింది పట్టణాలలో ధాన్యం అంతా తిండి దొంగల రహస్య గిడ్డంగులలో వుంది. కాబట్టి, కొద్దికాలంలోనే గ్రామాలలోను, పట్టణాలలోను లూటీలు జరగడం, పట్టణబీదప్రజలు గ్రామాలమీదకి బందిపోట్లకు బయలుదేరడం, జరుగుతుంది. ఈవిధంగా దేశం అంతఃకలహాలకు, అరాజకానికి, గురియై, జపాన్‌దాడికి అనుకూలవాతావరణం ఏర్పడుతుంది. ఇండియాప్రభుత్వం ఈమధ్య గావించిన ప్రకటన ప్రకారం, పట్టణాలకు క్రిమాభివృద్ధిగా రేషనింగు వస్తుంది. నిల్వ వ్యాపారస్థులపై తీవ్రచర్య గైకొనబడుతుంది. స్వేచ్ఛా వ్యాపార పద్ధతిపోయి, ప్రభుత్వ ఏజన్సీలద్వారా ఒక రాష్ట్రానికిమరొకరాష్ట్రానికి మధ్యసప్లయిలు జరుగుతాయి. మిగులురాష్ట్రాల నుండితరుగురాష్ట్రాల ప్రభుత్వాలు స్వయంగా సరుకులను కొనవచ్చు. సమస్యా పరిష్కారానికి ప్రభుత్వం ఉద్దేశించిన యీ స్కీము జయప్రదంగా నెరవేరాలంటే, ప్రజా సహకారం తీసుకోవాలి. ఇందుకు మనమే ముందుకువచ్చి, ప్రజలమధ్య ఐక్యతను సాధించి, ఆహారసమస్యను జయప్రదంగా నెరవేర్చడానికి పూనుకోవాలి.

తీర్మానం పార్టీ సభ్యులకు యీక్రింది కార్యక్రమాన్ని యిచ్చింది: అన్ని పార్టీలు, ప్రజా సంస్థలు, వర్తకులు, ప్రభుత్వోద్యోగులు, ఉన్న ఆహార కమిటీలనుఏర్పరచాలి; అన్ని రాజకీయాభిప్రాయాలకు చెందినవారితో ప్రజారక్షణ దళాలను నిర్మించి, వారు ప్రజల జీవితావసరాల లెక్కలు తీయాలి; ప్రభుత్వం పెట్టబోయే రేషనింగు స్కీమును అమలు జరపడానికి ఆచరణయోగ్యమైన సూచనల నివ్వాలి; ధాన్యం అధికంగా ఉన్న డెల్టా గ్రామాలలో ప్రజలకవసరమైన ధాన్యంపోను మిగతా ధాన్యాన్ని పట్టణ ఆహారకమిటీలకుగాని, ప్రభుత్వానికిగాని, అమ్మాలి; తిండి దొంగలను ప్రజలనుండి వేరుపరచి, వారి స్టాకులను ఆహారకమిటీలకు లభింపజేయాలి; రైతుకు న్యాయమైన ధరలు గిట్టేటట్లు ధరల కంట్రోలును ప్రవేశపెట్టించాలి; చౌకడిపోలను విరివిగా స్థాపింపజేయాలి; గ్రామాలలో కూలీలకు పనిలేని సమయంలో అప్పులివ్వడానికి ధాన్యపు ఋణను వసూలు చేయాలి.

ఉత్పత్తి పంథా

పై తీర్మానం ఆమోదించబడిన తరవాత, 13 వ తేదీని కామ్రేడ్ పోలేపెద్ది ఉత్పత్తి పంథాను గురించి తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యభాగాలు యివి; "నేడు మన దేశాన్ని ఆవరించియున్న ఆర్థికరాజకీయసంక్షోభంనుండి, జపానుదాడి నుండి, మన మాతృదేశాన్ని రక్షించడం ప్రతిభారతీయుని దేశభక్తి పూరితమైన కర్తవ్యం. దేశరక్షణలో ఒకభాగమైన యుద్ధరంగాన్ని కాపాడడానికి సైన్యాలుగాని, జాతీయప్రభుత్వంగాని, ప్రజల చేతులలో లేనిమూట వాస్తవమేగాని, యుద్ధరంగంలో పోరుసల్పే సైనికులకు, వెనుకతట్టున ప్రజలకు, అవసరమైన పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి, ఆహార పదార్థాల ఉత్పత్తి దేశరక్షణలో రెండవభాగం. ఈరోజున కార్మికుల జీవితావసర వస్తువుల ధరలువిపరీతంగా పెరిగిపోతున్నాయి. వస్తువులు మార్కెట్టులో తగినంతగా దొరుకుట లేదు. కార్మికుల జీతాలు కనీస జీవిత పరిమాణంకన్న చాల తక్కువ. అందువల్ల ఆకస్మికమైన సమ్మెలు వచ్చే పరిస్థితులు ప్రతి పరిశ్రమలోనూ ఏర్పడినవి. పంచమాంగదళం తనంతటతాను సమ్మెలను తెచ్చిగొట్టేస్థితిలో లేదు. గాని వాటంతట అవి వచ్చే సమ్మెలద్వారా కార్మిక వర్గంలో ప్రవేశించ ప్రయత్నిస్తోంది. ఈసమ్మెలకు నాయకత్వం వహించి ఆర్థిక విధానాన్ని నాశనం చేయబూనుకొంది. ఈ విధంగా ఆగస్టు ఘటనలకన్న బ్రహ్మాండమైన ఘటనలు జరుగుతాయి. ప్రస్తుతం దేశాన్ని ఆవరించియున్న జాతీయసంక్షోభం, ఆహార సంక్షోభం, ఇంకా తీవ్రమై, దేశం అరాజకంపాలవుతుంది. ఈస్థితి జపానుదాడికెంతో అనుకూలంగా ఉంటుంది."

దేశాన్ని యీ ప్రమాదాన్నుండి కాపాడడానికి తీర్మానం యీక్రింది కార్యక్రమమిచ్చింది: ఉత్పత్తిని అభివృద్ధిచేయడం కార్మికుల దేశభక్తిపూరితమైన కర్తవ్యమనీ, తమ న్యాయమైన కోర్కెలను సాధించడానికి సరియైన మార్గం ఇదేననీ, నచ్చజెప్పాలి; కాంగ్రెసునోషలిస్టుల్ని, ట్రాట్స్కీయిస్టుల్ని, ఫార్వర్డుబ్లాకును, ఇతర పంచమాంగదళ ముఠాలను, కార్మికులలోబట్టబయలుచేయాలి. ప్రతి పరిశ్రమలోను, మిల్లులోను, ఉత్పత్తిని యెక్కువచేసే ప్లానులువేసి, విస్మట వాటిని సంయుక్త ఉత్పత్తి సభలలోను, జాయింటు కమిటీలలోను (యజమానులు, ప్రభుత్వోద్యోగులు, కార్మికులు, కలిసి ఉండేవి) అంగీకరింపజేయాలి; యూనియన్‌లలో 100 కి 100 మందినీ సభ్యులుగా చేర్చాలి.

వివిధ జిల్లా ప్రతినిధులు రిపోర్టులిచ్చాక తీర్మానం 14 వ తేదీని ఏకగ్రీవంగా ఆమోదించబడింది. 15 వ తేదీని 'ప్రజాశక్తి'ని గురించి, పార్టీ జమాఖర్చుల గురించి, తీర్మానాలు గావించబడ్డాయి.

రాష్ట్రకమిటీకి యీక్రిందికామ్రేడ్సు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు: కామ్రేడ్స్ చంద్రశేఖరరావు, వాసుదేవరావు, రాజేశ్వరరావు, కడియాల గోపాలరావు, బసవపున్నయ్య, కామ్రేడ్స్ ఎన్. వి. కె. ప్రసాద్; కొండేపూడి లక్ష్మినారాయణ, క్యాండిడేట్సుగా ఎన్నుకోబడ్డారు. తరువాత, కామ్రేడ్ రాజేశ్వరరావు రాష్ట్రకమిటీచే పార్టీకి కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు.

ప్రముఖుల అభిప్రాయాలు

15 వ తేదీ సమావేశపు ఆఖరురోజు. మద్రాసునుండి వచ్చిన సౌహార్ద్ర ప్రతినిధుల తరఫున కామ్రేడ్ చంచయ్యగారు సమావేశాన్ని గురించి ఈక్రింది అభిప్రాయంఇచ్చారు: "ఈ 8 రోజులు ఎడతెగకుండా, ప్రతి సమస్యను గురించి వివరాలతో మీరు గావించిన చర్చలు విని, ఆశ్చర్య చకితుణ్ణయ్యాను. మన దేశాన్ని నేడు ఆవరించిన జాతీయ సంక్షోభాన్ని పరిష్కరించాలను దృఢసంకల్పం మీలో ఎంతగట్టిగా నాటుకుందో యీ చర్చలేతార్కాణం." కామ్రేడ్ కాట్రగడ్డ నారాయణరావుగారు (ఎం. ఎల్. ఎ) ఇలాచెప్పారు; "ఈ సమావేశంచూచిన తరువాత, కమ్యూనిస్టుపార్టీ భారత జాతీయోద్యమంలో ఎంత ప్రధానపాత్ర వహిస్తోందో స్పష్టంగా తెలుసుకున్నాను." కామ్రేడ్ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ఉత్సాహంతో ఇలా ఉపన్యసించారు. "నేను 23 సంవత్సరాలుగా కాంగ్రెసు సంస్థలో ఉండి దేశసేవచేస్తున్నాను. 11 వ తేదీన పార్టీ ఆధ్వర్యాన జరిగిన ర్యాలీని, వైజ్ఞానిక ప్రదర్శనాలను, చూచి, కమ్యూనిస్టుపార్టీ ప్రజలవిశ్వాసాన్ని ఎలా చూరగొన్నదో తెలుసుకొని, ఉప్పొంగిపోయాను. అవి నాజీవితానికి ఉత్సాహం యిచ్చాయి" మలబార్ నుండి వచ్చిన కామ్రేడ్ తిరుమ్మంబు యీక్రింది అభిప్రాయమిచ్చారు: "మీరు ప్రదర్శించిన వైజ్ఞానిక కార్యక్రమం నుండి ప్రతిరాష్ట్రపార్టీ నేర్చుకోవలసిన విషయాలెన్నో ఉన్నాయి. మీసమావేశాన్ని చూచిన తరువాత మేము ద్విగుణీకృతోత్సాహంతో మలబారుకు బయలుదేరుతున్నాం." కామ్రేడ్ మానికొండ బుల్లెమ్మగారు కామ్రేడ్ మానికొండ సుబ్బారావుకు (కృష్ణాజిల్లా కమిటీ సభ్యుడు) తల్లి; కామ్రేడ్ సూర్యావతికి అత్తగారు. ఆమె సభావేదికయెక్కి, కరతాళధ్వనులమధ్య యిలా ఉపన్యసించారు: "పార్టీ రహస్య జీవితంలో నేను కమ్యూనిస్టులకు వంటచేసి పెడుతూ ఉండేదాన్ని. వారి సంభాషణలను వింటూ, ఉప్పొంగిపోయేదాన్ని. పార్టీ అంతా ఒక కుటుంబం మాదిరిగానాకు కనబడింది. వెంటనే నేనుకూడా సభ్యురాలనుగా చేరాను.

★

సౌహార్ద్ర ప్రతినిధులు

(ఎడమవైపునుండి వరుసగా) కామ్రేడ్స్ కేసరి, తిరుమ్మంబు, కాట్రగడ్డ నారాయణరావు, సరస్వతి, సుభద్రమ్మ, భట్టతిరుపాడ్, కణ్ణన్.

★

హోల్‌టైమర్‌గా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను"

ముగింపు ఉపన్యాసం

కామ్రేడ్ సుందరయ్య తన ముగింపు ఉపన్యాసంలో యిలా చెప్పారు: "ఈరోజున మన పార్టీ ప్రజాపార్టీగా వృద్ధి చెందుతోంది. ఏ ఒక్క పొరబాటు జేసినా, మన పార్టీకే కాకుండా, ఆంధ్ర దేశ ప్రజాసామాన్యానికంతకూ నష్టంవాటిల్లుతుంది. దేశానికంతకూ అది వ్యాపిస్తుంది. కాబట్టి, ప్రతిపార్టీసభ్యుడూ మార్క్సిజాన్ని ఒక చక్కని, పదునైన, ఆయుధంగా ఉపయోగించుకొనగల శక్తిని పొందాలి. ఆహారసమస్యయొక్క పరిష్కారం మన దేశరక్షణకు, జాతీయైక్యతకు, జాతీయ ప్రభుత్వ స్థాపనకు ఒక చక్కని సోపానం. వివిధరంగాలలో యీ సమస్యను పరిష్కరించుతూ పార్టీ ముందుకు నడవవలసియుంది."

"ఆంధ్రకమ్యూనిస్టుల కృషి మమ్ముత్సాహపరచింది"

వివిధ రాష్ట్రకమిటీల, ప్రముఖుల సందేశాలు

అఖిల భారత కిసాన్‌సభ కార్యదర్శి స్వామీ సహజానంద, పార్టీ కాన్ఫరెన్సు విజయాన్ని కోరుతూ ఇలా సందేశం పంపారు. "దేశమంతా ఆహారసంక్షోభం వ్యాపించి ఇతర సమస్యల నన్నిటినీ వెనక్కి త్రోసింది. ఈ క్లిష్టపరిస్థితినుండి, ఏక్షణమయినా బ్రద్దలుగా నున్న అరాజకము–వినాశనమునుండి దేశాన్ని రక్షించడమే, ఇప్పటి ప్రధాన సమస్య."

భారత కమ్యూనిస్టుపార్టీ స్థాపకులలో నొకరగు కామ్రేడ్ ముజఫర్ అహమ్మద్ అనారోగ్యకారణంగా సభకు రాజాలనని చెబుతూ ఇలా సందేశ మిచ్చారు. "కాన్ఫరెన్సుకు అభినందనాలు. చైనా కామ్రేడ్స్ తమ దేశంలో నిర్మించినట్లుగా, మనంకూడా భారతదేశంలో శక్తివంతమైన పార్టీని నిర్మించెదం గాక!"

బెంగాల్ రాష్ట్రకమిటీ ఇలా సందేశమిచ్చింది. "మీ విజయాలు మాకు ఉత్సాహాన్నిచ్చాయి. మాతృదేశరక్షణకు, స్వాతంత్ర్యానికి మనం భుజంభుజం కలిపి విజయవంతంగా ముందుకు పోయెదంగాక!"

"మిమ్ముల నుదాహరణగా తీసుకొని మే ముత్సాహపడుతున్నాం" అంటూ ఢిల్లీ కమిటీ తన అభినందనాల తెలియజేసింది.

బొంబాయి కమిటీ, తమ సభ్యులలో నొకరగు బి. డి. పరాబ్‌ను పంపుతూ ఈక్రిందిసందేశాన్ని ఇచ్చింది. "భారత కమ్యూనిస్టుపార్టీని దేశంలో మూడవరాజకీయపార్టీగా చేయడంలో ఆంధ్రపార్టీ ముందంజ వేసింది మాకు, యావత్‌పార్టీకి మీ రుత్సాహాన్ని ఇచ్చారు. జపాను కిరాతకులకు వ్యతిరేకంగా దేశరక్షణకై ఎలా ఐక్యంగావాలో, జాతీయసంక్షోభకాలంలో మీరు తెలియజేశారు. అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ కాంగ్రెసు, పార్టీని దేశంలో ప్రప్రధమ రాజకీయసంస్థగా చేయాలనే బ్రహ్మాండ కర్తవ్యాన్ని ఇచ్చింది. ఈ మహా కర్తవ్యం లో మీరు ముందంజ వేస్తారని విశ్వసిస్తున్నాం. లాల్ సలామ్స్."

బొంబాయికమిటీ తరఫున వచ్చిన కామ్రేడ్ బి. డి. పరాబ్ ఇలా ఉపన్యసించాడు.

" నేను కార్మికుణ్ణి. నాకు ఇతర భాషలు అట్టేరావు. హిందీలో మాటాడతాను.

"మన పార్టీని దేశంలో మూడవపార్టీగా చేయడానికి ఆంధ్ర చాల సహాయపడింది. దేశరక్షణకు, ఫేసిస్టులను హతమార్చడానికి మీరు గావించిన ప్రబోధం, వైజ్ఞానికదళాల ద్వారా చేసిన కృషి, అధికోత్పత్తికై మీరు గావించిన కృషి మాకు ఉత్సాహాన్ని ఇచ్చింది. మీరు అధికోత్పత్తి చేయండి; తిండిలేని మా కార్మికులకు సాయపడండి; మీకు బట్టల కొరతఏర్పడింది. [illegible] కార్మికుల తరఫున, మేము బట్టలనధికంగా ఉత్పత్తిచేస్తామని వాగ్దానంఇస్తున్నాను. (హర్షధ్వనులు) ఈనాడు అధికోత్పత్తికి అనేక ఇబ్బందులున్నాయి. ఉదాహరణకు బొంబాయిలో విద్యుచ్ఛక్తికొరత ఏర్పడింది. 30 వేల మంది నిరుద్యోగులు కానున్నారు. ఇది పోగొట్టడానికి మేమిచ్చిన ప్లానులను యజమానులు అంగీకరించలేదు. కాని పోరాడి జయించుతాం."

తమిళనాడ్ కమిటీ ఈ క్రింది సందేశానిచ్చింది.

"తమిళనాడు తరఫున విప్లవాభివందనాలు. సోదర పార్టీలైన ఆంధ్ర- కేరళ పార్టీల పోషణలో మేము వాస్తవంగా పెరిగాము. ప్రతి దశలోను మమ్ముల నడిపిన కామ్రేడ్ సుందరయ్యను ఆంధ్ర మాకిచ్చింది. కేరళ మంచి ఆర్గనైజర్లను ఇచ్చింది. ఆంధ్ర మా కెప్పుడూ ఉత్సాహాన్ని కల్గించుతూవుంది. పార్టీ పతాకను ప్రజలలోకి కొనిపోవుటద్వారా, మీ స్థాయికి రా ప్రయత్నించుతాం. మీ ఋణం తీర్చడానికి మార్గం, తమిళనాడులో పార్టీని ప్రధాన రాజకీయ శక్తిగా తయారు చేయడమేనని భావించుతాం. అవిధంగా, లెనిన్ - స్టాలిన్ - జోషీ- మా-సి-యంగ్‌ల పార్టీకి తగిన సభ్యుల మని ఋజువుచేసికో ప్రయత్నించుతాం.

తమిళపార్టీ ఇదివరకు ఎర్రజండాను పారిశ్రామిక ప్రదేశాలకు కొంపోయింది. మీ అనుభవమూ- మార్గమూ- అనుసరించి గ్రామాలలోకి కొనిపోతాం.

"మనకు ప్రాణప్రదమైన స్వాతంత్ర్యాభివృద్ధుల రక్షించుకొనుటలో మన రెండు రాష్ట్రాలు చారిత్రకపాత్రను ప్రదర్శించవలసియుంది. మనం వాస్తవంగా యుద్ధరంగంలో ఉన్నాం. ఫాసిస్టుదాడి ప్రమాదమున్న రాష్ట్రాలలో నున్నాం. మన బాధ్యత పెద్దదే. కాని మన పార్టీ పతాకంక్రిందకు ప్రజలను సమీకరించి ఫాసిస్టు రాక్షసులను, వారి తొత్తులను హత మార్చగలం. మనందరికీ ఇది నేడు తక్షణ కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని నెరవేర్చ డానికి ప్రతివారికి మీ కాన్ఫరెన్సు ఉత్సాహమిచ్చుగాక."

ఈ సందేశాన్ని వివరించుతూ, తమిళనాడ్ సౌహార్ద్ర ప్రతినిధి కామ్రేడ్ కన్నన్, ఇంకా కొన్ని విషయాలను తెలియజేశాడు. "మీ మహిళా ఉద్యమం, మీ వైజ్ఞానిక ప్రదర్శనాలు మమ్ముల నుత్సాహపరిచాయి మీ పాటలవిన్న తర్వాత (వీరికి తెలుగు వచ్చునం.) ఫాసిజం మన విజ్ఞానాన్ని చంపలేదు. మన విజ్ఞానమే ఫాసిజాన్ని చంపుతుంది. అని స్పష్టమయింది. పారిశ్రామిక కేంద్రాలలో ఇదివరకు మహిళా సంఘాలున్నాయి. మద్రాసులో కూడా ఏర్పడుతున్నాయి. ఇంకా ఇతర ప్రదేశాలలో ఏర్పాటుచేస్తాం."

" ఆంధ్రపార్టీ ధనసహాయంతోనూ, ఎప్పటికప్పుడు నడుపుతూను సాయపడింది. కేరళ, నిర్మాణ విషయంలో సహాయపడింది. ఇటీవలి మద్రాసు కాంగ్రెసు ఎన్నికలలో ఆంధ్ర పార్టీ, మాకు కర్తవ్యాన్ని గుర్తింపజేసి సహాయపడింది. మీఋణం, మా రాష్ట్రంలో పార్టీని బలపరచుటద్వారా తీర్చుకుంటాం."

కేరళ రాష్ట్రకమిటీ ఈక్రింది సందేశాన్ని ఇచ్చింది. కేరళపార్టీ, కేరళ ప్రజలు, ఆంధ్ర కామ్రేడ్స్‌నుగురించి గర్వపడతారు. కృతజ్ఞత తెలుపుతారు. కేరళపార్టీ పుట్టుక, పెరుగుదల, ప్రస్తుత ఉన్నతస్థితీ, ఇదంతా ఆంధ్ర పార్టీ నాయకుడయిన సుందరయ్య కృషియే. సత్యాగ్రహ విఫలం తర్వాత దారి తెన్ను గానక కొట్టుకొనుచున్న, మా యువక దేశభక్తులకు, కమ్యూనిజమే మంచి దేశభక్తియని కామ్రేడ్ సుందరయ్య బోధించాడు. కామ్రేడ్ సుందరయ్య, ఆంధ్రపార్టీ, మమ్ములను ప్రపంచంలోని ఫాసిస్టువ్యతిరేక – స్వాతంత్ర్యకాముక ప్రజలతోబాటు నడుంగట్టేటట్లు చేశారు. ఈ ప్రపంచ సంగ్రామంలో అంతిమ విజయానికి మీతోపాటు మన పతాకను ముందుకు గొంపోతామని శపథం చేస్తున్నాం.

"మీరిచ్చిన ఉత్సాహం, కేరళ స్త్రీలు తమ కర్తవ్యాలను నెరవేర్చి, తమ దేశాన్ని–కుటుంబాన్ని, గృహాల్ని రక్షించుకొనేందుకు, ముందుకు వచ్చేటట్లు చేస్తోంది.

"మీ చారిత్రక సమావేశానికి వచ్చిన ప్రతినిధులకు, ప్రేక్షకులకు, స్త్రీలకు, బాలబాలికలకు పిడికిలి బిగించి మేం శపథం చేస్తున్నాం: మీ గొప్ప ఆంధ్రపార్టీ నాయకత్వాన్ని అనుసరించడం, మీనుండి ఉత్సాహం పొందడం, మాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నాం."

"కేరళనుండి సౌహార్ద్ర ప్రతినిధిగా వచ్చిన కామ్రేడ్ సుబ్రహ్మణ్య తిరుముప్ (అఖిల కేరళ కిసాన్ సంఘాధ్యక్షుడు) ఇలాచెప్పాడు. "కేరళలో ఆహారపదార్థాలు తక్కువ. ఆకొరత ఆంధ్ర మొదలగు ఇతర రాష్ట్రాలు తీర్చాలి. ఈవిషయాన్ని చెప్పడానికే నన్నుప్రత్యేకంగా పంపారు.

"మా రాష్ట్రంలో ఆహారసమస్యా పరిష్కారానికి అన్ని రాజకీయ ముఠాలవారితో కూడిన ఆహారకమిటీ లేర్పరిచాం. తాలూకా, గ్రామ సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఆహార కాన్ఫరెన్సుకూడా జరిపాం.

"దాని ఫలితంగా, జమీందార్లు, భూస్వాములు ఉచితంగా భూమినిచ్చారు. కాని ఎరువులు విత్తనాలులేవు. దేశభక్తిని ప్రబోధించి, వీటిని సంపాదించ ప్రయత్నిస్తున్నాం. మీరు, మలబారుకు పంపి సహాయపడేటంతగా అధికోత్పత్తి చేయాలి. ఆకలివల్ల, ఏదో తుక్కు తినడంవల్ల కలరా వ్యాపించి చస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు జపానుకు అనుకూలం. కాఫున ఈసమస్య తక్షణం పరిష్కరించాలి. బ్రహ్మాండమైన రైతుపుద్యమం నిర్మించిన మిమ్ములను అధికంగా పండించి మాకు పంపమని అడగడానికి మాకు హక్కువుంది."



జోహార్ కామ్రేడ్ వెంకటరత్నం

జులై పదోతారీఖు. మరునాడు నూతనోత్సాహంతో కమ్యూనిస్టు మహాసభ జరుగుతుంది. మహాసభకు వచ్చే వారితో రైల్వే కార్లు కిటకిట లాడుతూ, కలకలలాడుతూ, విజయనినాదాలతో మార్మ్రోగుతున్నాయి.

తెల్లవారబోతోంది. 11 వ తేదీ ప్రవేశించింది. విజయధ్వానాలతోబాటు "జిందాబాద్ కామ్రేడ్ వెంకటరత్నం" అనే సినాదం విన పడింది.

ఎవరీ వెంకటరత్నం? గుండెల్లో రాయి పడింది. ఆ స్మరణీయుడెవరురా అనిపించింది. విజయ నినాదాలమధ్య, బారులుతీరి విశాఖ- తూర్పుగోదావరి- పశ్చిమగోదావరి జిల్లాలనుండి వచ్చిన కామ్రేడ్స్ విచారవదనాలతో నగరం ప్రవేశించారు.

మహాసభ సందేశానికి, కామ్రేడ్ సుందరయ్య సందేశానికి ఎదురుచూస్తున్న ప్రజలకు, ఆనాటిసభ కధ్యక్షత వహించిన కామ్రేడ్ గోపాలరావు ఇలా అన్నాడు. "కామ్రేడ్స్ ఈ సభను ప్రారంభించబోయే ముందు, ఒక విచార వార్తను చెప్పడానికి చింతిస్తున్నాను. భూపతి వెంకటరత్నం అనే కామ్రేడ్ ఏలూరు నివాసి. స్టీమ్‌లాంచిలో వస్తుండగా ఎదురుగా ఉన్న పడవకు ఢీకొని, జాతీయగీతాలు పాడుతున్న ఆతని గుండె చలన మాగి మనలను వీడిపోయాడు. ఆతనే దీక్షతో ఈ సభకు రాదలచాడో, ఏ సందేశాన్నిట వినదలచాడో, ఆట్టి దేశరక్షణ- జాతీయైక్యత అనే కృషికి మనం అందరం శక్తివంచన లేకుండా, పనిచేస్తాం. అప్పుడే అతని జీవితాశయాలను నెరవేర్చిన వారమౌతాం. అతని జీవిత ఆశయాలను నెరవేర్చడానికి ఇన్ని వేలమంది ఒక్కసారిగా ప్రతిజ్ఞానతున్నాం." అని అనగానేవేడిరక్తం ఒక ఆశయంతో ఉడుకెత్తింది.

ఎవరీ వెంకటరత్నం? ఏలూరు నివాసి. అగర్భదరిద్రుడు. తలి దండ్రులకు ఏకైక పుత్రుడు. మరో సోదరిమాత్రం వుంది. ఆకుటుంబాని కతనే ఆధారం. ఇరవైనాలుగు సంవత్సరాలుంటాయి. వడ్రంగంలో నిపుణుడు. భార్య నిండుచూలాలు. రైతులలో–కూలీలలో పనిచేసేవాడు. పార్టీమీద నమ్మకం, దాని కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించాలనేపట్టుదలే ఈసభకు రావాలని పురిగొల్పింది. దురదృష్టవశాత్తు, పెదఅవుటపల్లి సమీపంలో మరణించాడు. ఒక నక్షత్రం చిట్లిపోయింది!

కామ్రేడ్ వెంకటరత్నం శవం ఏలూరులో ఊరేగింపు జరిగింది. ఇదివర కలాంటి ఊరేగింపు జరగలేదు. ఎర్రజండాల మధ్య, ప్రజాభిమానం చూరగొన్న ప్రజానాయకులయిన కమ్యూనిస్టుల మధ్యనుంచి కామ్రేడ్ వెంకటరత్నం వెళ్ళిపోతున్నాడు.

వెంకటరత్నం కుటుంబాన్ని గురించి ఏమి చేశారన్న ప్రశ్నకు ఏలూరు కామ్రేడ్స్ ఇచ్చిన జవాబిది.

— "అతని కుటుంబానికి వచ్చిన నష్టమేమీలేదు. కమ్యూనిస్టు అయి పుట్టినందుకు ఆతల్లిదండ్రులెంతో సంతోషించేవారు. మనమంతా వారి పుత్రులం, పుత్రికలం. తన కొడుక్కి ఇంత పెద్ద సంఘబలం ఉందని తెలుసుకొని ఆముసలి తల్లిదండ్రులు, దుఃఖాన్ని మరచిపోతున్నారు. స్టీమ్‌లాంచి మేనేజిమెంటు లోపం వల్ల కలిగిన ప్రమాదం కనుక యజమానులచే రెండువందల రూపాయలతని కుటుంబానికి యిప్పించాం. ఆతల్లి దండ్రుల వలెనే ఆతన్ని కోల్పోవడం పార్టీకిచాలనష్టం!" అనిచెప్పారు.

కొంతమంది కామ్రేడ్స్ నాటి మధ్యాహ్నం కామ్రేడ్ వెంకటరత్నం కుటుంబాన్ని చూడ్డానికి, ధైర్యంచెప్పడానికి వెళ్ళారు. ఆనిండు చూలాలు అడుగుతీసి అడుగువేయలేకపోతూ ఉంది. ఆ విగతభర్తృక దుఃఖభారంతో కృంగిపోతూవుంది. ఆతల్లిదండ్రులు తమ ఏకైక పుత్రుని విశేషాలు చెబుతూ, అతని పవిత్రతాన్ని చూపుతూ పొంగివచ్చే దుఃఖజలధికి ఆనకట్ట వేయలేకపోతున్నారు. అతని వడ్రంగిపనిలో నగిషీపని చూచి కామ్రేడ్స్ ఆశ్చర్యపడ్డారు. ఆతల్లిదండ్రులకు సానుభూతి తెల్పి ఇవతలకు వచ్చేసరికి కామ్రేడ్ శ్రీరాములు అన్నాడు – "రేపోమాపో కామ్రేడ్ వెంకటరత్నం భార్య ప్రసవించనుంది. ఉగ్గుపాలతో పోసిన భావాలు తల ముగ్గుబుట్ట అయినా పోవు. అప్పుడేపోయే పాపను పెంచడంలో శ్రద్ధవహించి, అభివృద్ధికి సాయపడి, విప్లవమూర్తిలా, తండ్రి ఆశయాలు తీర్చేటట్లుగా చేయాలి. ఇంతకంటె కామ్రేడ్ వెంకటరత్నం చిరస్మరణీయుడు కావడానికి చేయవలసిన కార్యమేదీ ఉండదు."

ఒక క్రొత్త చైతన్యం కల్గింది, నూతనభవిష్యత్ ఆశాపూరితంగా గోచరించింది. కామ్రేడ్ భూపతి వెంకటరత్నం చిరస్మరణీయుడు.

జోహార్, కామ్రేడ్ వెంకటరత్నం !
జోహార్, సోదరా వెంకటరత్నం !!
నీ అడుగుజాడలు మా కర్తవ్యాలను
బోధించే ఛాయాచిత్రాలు.

— డాక్టర్ రాంబాబు

యుద్ధసమీక్ష

పశ్చిమ ఖండంలో హిట్లర్ కు వ్యవధి ఈయరాదు

ఓరెల్ రంగంలో కథ అడ్డం తిరిగింది. ఓరెల్ ఉత్తరాన్నుండి, తూర్పునుండి, దక్షిణం నుండి సోవియట్ సైన్యాలు ఎదురు దాడి సాగించాయి.

ఓరెల్ – బైలోగొరాడ్‌ల మధ్య - కొద్ది రంగంలో భయానకమైన క్రొత్త క్రొత్త టాంకులను కేంద్రీకరించి, వేలకొలది విమానాలను జర్మనీ తువ్పించిన దెందుకు?

ఓరెల్-కుర్స్కుల మధ్యసోవియటు సైన్యాలను చుట్టుముట్టిహతమార్చాలని, ఓరెల్- కుర్స్కు రైల్వేలైనును పట్టుకొని, ఓరెల్ - బైలోగొరాడ్‌లకు దక్షిణానికి రైలుమార్గం కలపాలని హిట్లర్ ఉద్దేశ్యం. అందుచేతనే, "పులి"టాంకులను, అధికంగా విమానాలనుఉపయోగించాడు.

కాని రెడ్ ఆర్మీ సిద్ధంగానే వుంది. బైలోగొరాడ్‌లో కొంత గండికొట్టినా, తిరిగి సోవియట్ ఆ స్థానాన్ని ఆక్రమించుకొంది. ఇచ్చట మొత్తం ఉపయోగించిన టాంకుదళంలో 100 కి 30 'పులి'టాంకులున్నాయి. కాని విమానాలలోగాని, టాంకులలోగాని, రష్యావే మంచిరకం అని తేలింది. స్టాలిన్‌గ్రాడ్‌లోవలెనే విమాన యుద్ధ తీవ్రత వున్నా, శత్రువుకు విపరీత నష్టం కల్గింది. "రెడ్‌స్టార్" చెప్పినట్లు "సోవియట్ కె. వి. టాంకులే, జర్మన్ పులి టాంకులకంటె బలమైనవి." అని ఋజువు చేయబడింది. కుర్స్కు - బైలోగొరాడ్‌ల మధ్య 5 లక్షలమంది పాల్గొన్న యుద్ధంలో, ఒక్కొక్క సెక్టార్‌లో నాల్గేసివందల టాంకులు పాల్గొని పోరిన ఈయుద్ధంలో, జర్మన్లకు విపరీత నష్టాలు కల్గాయి.

జర్మనునష్టాలు

మొదటి 6 రోజులలో జర్మన్లు 2601 టాంకులను, 1037 విమానాలను పోగొట్టుకున్నారు. జర్మను నష్టాలను వ్యాఖ్యానించుతూ మాస్కో రేడియో ఇలా తెలియజెప్పింది. "ప్రతి మూడు లేక నాల్గేసి నిమిషాలకు హిట్లర్ ఒక్కొక్క టాంకును పోగొట్టుకొంటున్నాడు. అంటే మాస్కో యుద్ధంకంటె 12 రెట్లు చొప్పున నష్టపోతున్నాడు. మాస్కో యుద్ధములో 1941 సంవత్సరాంతంలో 20 రోజులలో 777 టాంకులను మాత్రమే నష్టపోయాడు."

సోవియటు సంసిద్ధంగా ఉన్నదనడానికి ఇదేనిదర్శనం, ఇదివరకటిహిట్లర్ ప్లానులవలెనే ఇదీ భగ్నమవుతుందనే ఆత్మవిశ్వాసం సోవియటుకున్నది.

"ఏం జరిగినా, యుద్ధంలో ఎంత క్లిష్టదశలు వచ్చినా, హిట్లరు ఈ నాడు సాగించే (జూదమాదే) తుదిదాడి భగ్నమయి తీరుతుంది." అని "ప్రవదా" చెప్పింది. అప్పుడే "హిట్లరుప్లానులు భగ్నమయ్యాయి." అని "ఇజ్వెస్టియా" చెప్పగల్గుతోంది. అంటే, చుట్టుముట్టి హతమార్చాలనే జర్మనుప్లాను భగ్నమయింది. ఓరెల్ - బ్రియాంస్కు రైల్వేకు 10 మైళ్ళలోపలను, ఓరెల్‌కుతూర్పున 15 మైళ్ళలోను సోవియటు సైన్యాలువచ్చాయి.

ఇంతమాత్రాన, హిట్లరు 3వ దాడి అప్పుడే నాశనమయిందని అంచనావేయరాదు. సోవియటు ఎదురుదాడి నాపడానికిఇంకా, టాంకుల్ని విమానాల్ని, సైన్యాల్ని హిట్లర్ రప్పించుతూనే వున్నాడు.

ఇంతవిపరీత నష్టాలమధ్య, హిట్లరెందుకు ఈ దాడిని సాగించాడు. యూరప్ ఖండంలో మిత్రరాజ్యాల దాడి ఆకురాలు కాలం దాకావరకు రాదని హిట్లరు అంచనా. ఈలోగా, రెడ్‌ఆర్మీకి పెద్దదెబ్బగొట్టాలని అతని వ్యూహ. ఈ నాడు స్వాతంత్ర్య ప్రియప్రజలు సోవియటు నాయకత్వాన, హిట్లరు ఉరి త్రాడుపేనుతున్నారు. ఎక్కడన్నా దానిని త్రెంచుకోవాలని హిట్లరుఆశ. అందుకే, ఆఖరి సారి, హిట్లరు పెద్దజూదం ఆడుతున్నాడు. ఈ సారికూడ, సోవియటు నిలబడగలదను టలో సందేహంలేదు. కాని హిట్లరు ఫాసిజానికి అంత్యక్రియలు జరిపే తిరుగుదాడిని, సోవియటు ప్రారంభించాలంటే, యూరప్‌లో పలుప్రాంతాలలో మిత్రరాజ్యాలు దెబ్బగొట్టాలి. ఆ నాడే ఆక్రమిత ప్రజలు కూడ తిరుగుబాటు చేసి దెబ్బగొట్టగలరు.

సిసిలీయుద్ధం

ఈ నాడు సిసిలీలో యుద్ధం ప్రారంభించి, రష్యాకు సహాయం చేయడంలేదా అనవచ్చు. 1000 విమానాలను, 3 వేలనౌకలను ఉపయోగించిసాగించిన ఈ దాడి, సిసిలీఆగ్నేయ భాగాన్ని కొంతవరకాక్రమించింది. సిరాకస్ మొదలైన ముఖ్యరేవు పట్టణాలను, విమాన కేంద్రాలను ఆక్రమించింది. సిసిలీలో 10 వ వంతు ఆక్రమించబడింది. కటానియా అను ముఖ్య పట్టణాన్ని మిత్ర సేనలు సమీపించుతున్నాయి. అప్పుడే 20వేలమందిని ఖైదీలుగా పట్టుకున్నారు. ఇంతవరకేమంత తీవ్రప్రతిఘటన లేకున్నా ముమ్ముందు రావచ్చు.

సిసిలీ యుద్ధం, ఒక రకంగా రెండవ రంగానికి ద్వారం అనవచ్చు. సిసిలీ ఆక్రమణ, ఇటలీపై దాడికి దారితీయవచ్చు. అయినా వెంటనే దాడికి పూనుకుంటారని భావింపం. మధ్యధరాసముద్రంలోని ఇతరదీవులను ఖాళీ చేయడానికి మిత్రరాజ్యాలు పూనుకుంటాయి. ఆతర్వాత, మిత్రరాజ్యదాడి, ప్రారంభం కావచ్చు.

ఈవ్యవధి జూచుకొనే హిట్లరు రష్యాపై బడ్డాడు. మరొక విషయం. సిసిలీదండయాత్ర వల్లరష్యాబరువుఎంతతగ్గుతుంది? ఈవిషయమై రష్యను పత్రికల ప్రముఖుల అభిప్రాయం ఇది: "యూరప్ ప్రాన్సులో ఉన్న జర్మను టాంకులకంటె ఎక్కువ, బైలోగొరాడ్‌లో వున్నాయి. బాల్కను రాజ్యాల యావత్తులో ఉన్న జర్మను సైన్యాలకంటె ఎక్కువ, ఓరెల్ బైలోగొరాడ్ రంగంలో ఉన్నాయి." అందుచేతనే త్వరితంగా దెబ్బతీయాలి. ఇంతేకాదు. మిత్రరాజ్యాలు, రష్యానుండి 50 డివిజన్లను మరల్చగల్గినప్పుడే, సహాయపడటమవుతుంది. ఇటలీపై దండయాత్ర సాగించినా అంత పెద్ద బరువు తగ్గదు. "రష్యా ఇంకా ఒంటరిగా పోరాడుచున్నది." అని ఇల్యాఎహ్రన్‌బర్గ అను సుప్రసిద్ధ సోవియట్ రచయిత అనడానికి ఇదేకారణం. కాబట్టి ఈనాటి ప్రశ్న రెండవ రంగమా కాదా? అన్నది కాదు. ఎంతతక్కువ కాలంలో ఎన్ని చోట్ల యూరప్‌పైమిత్రరాజ్యాలు దండయాత్ర సాగించడం అనేదేప్రశ్న. "ఆలస్యాదమృతం విషం" అన్న సూత్రం, ఈపట్ల బాగా వర్తించుతుంది.

హిట్లర్ - టోజో - బోస్‌లకుట్ర

హిట్లరు, ముసోలినీలంత దెబ్బ టోజో తినలేదనుమాట నిజమే. కాని, అమెరికన్ నౌకా - విమానబలాలు పెంపొందడంవల్ల, ఆస్ట్రేలియా - అమెరికా రాకపోకలకు భంగంకల్గక పోవడమే గాకుండా, గ్వాడల్ కెనాల్ వశమయింది. ఈనాడు రాబాల్ చుట్టూవున్న రక్షణ వలయాన్ని మిత్రసేనలు ఛేదించుతున్నాయి. మూండానుచుట్టుముట్టడం ఇందుకొరకే. కాని జపానుఇంకాపూర్తిగబలహీనపడలేదు. రాబాల్ వశమవడానికి ఇంకా చాలకాలం పడుతుంది.

ఉన్న వ్యవధిని కాస్తా జపాను ఉపయోగించుకోవాలి. అందుచేతనే చైనాపై ఈమధ్య అది దాడి గావించింది. అందుచేతనే, అది ఇండియాపై దెబ్బ గొట్టాలని చూస్తోంది. బర్మాకు విముక్తి గల్గించనిదే, చైనాసంపూర్ణమయిన తిరుగుదాడి చేయలేదు. బర్మాలో జరిగే తిరుగుదాడి సన్నాహాలు, ప్రజా సహకారం పొందలేని సామ్రాజ్యవాద ప్రభుత్వ సన్నాహాలు. అందుచే ఈ బలహీనతను చూసుకొని, ఐక్యంగానిప్రజలపైదెబ్బగొట్టాలని టోజోఅంచనా. అందుకే, బెర్లిన్‌నుండిసుభాస్ బోస్ హిట్లర్ ఆజ్ఞానుసారం సింగపూరులో, టోజోతో షికార్లు చేస్తున్నాడు. జపాను సహాయంతో ఇండియాకు వస్తున్నానని ప్రగల్భాలు రేడియోలో కొడుతున్నాడు.

హిట్లర్–టోజో–బోస్‌ల కుట్రను మనం భగ్నం చేయగలం. అందుకు మనం ఐక్యంగావాలి. ఆత్మవినాశకరమైన, దేశరక్షణవిధ్వంసక కార్యాలకు పూనుకోరాదు. మనం స్వాతంత్ర్యం సంపాదించాలంటే, మన సోదర చైనాకు సహాయం చేయాలంటే, ఈ క్లిష్టసమయంలో, ఐక్యమవవలసిన బాధ్యత మరింత ఎక్కువయింది. 19—7—43

—తుమ్మల వెంకటరామయ్య.

(12 వ పేజీ తరువాయి) దేశభక్తి, చైతన్యంగావించితే, ఫాసిస్టులనుండి రక్షించిన మన దేశాన్ని ఇతరులకు దానం చేస్తారా?

ట్యునీషియాలో భారత సైన్యాలరక్తాన్ని ధారవోసి ఫాసిస్టుల సద్దగించాయి. నేడు బర్మా హద్దున అందుకేసిలిచి వున్నాయి. అలాంటి సైన్యాన్నిగురించి గౌరవభావం కల్గించాలి. సెలవులమీద వచ్చేవారికి సన్మానం గావించి, దేశభక్తి ప్రబోధించి, నైతికశక్తి పెంపొందించాలి. దేశభక్తులు జైళ్ళల్లో ఉంటే వారి కుటుంబ విషయం ప్రజలు చూచేవారు కాదా? అలాగే దేశానికై ప్రాణా ర్పించే యోధుల కుటుంబ రక్షణకు మనం సహాయపడాలి. సైన్యంలో చేరడం గౌరవం, సైన్యంలో చేరినా తన కుటుంబాన్ని చూచే ప్రజలున్నారు, అనే నమ్మకాన్ని సైనికులకు కల్గించాలి, విజ్ఞానకార్యక్రమాలద్వారా, దేశభక్తి,శౌర్యమూ ప్రబోధించాలి. ఇవి మన ప్రధాన కర్తవ్యాలలో ఒకటి."

★

నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు మహాసభ

నెల్లూరు జిల్లా కమ్యూనిస్టుల ప్రథమ మహాసభ రాష్ట్రకమిటీసభ్యుని సమక్షంలో జూలై 3, 4 తేదీలలో నెల్లూరులో జరిగింది. సభకు వివిధ తాలూకాలనుండి 73 మంది పార్టీసభ్యులు 60 మంది సానుభూతిపరులు హాజరయ్యారు.

3-7,43 వుదయం 9 గం॥లకు అంతర్జాతీయ గీతంతో సభ ప్రారంభమయింది. సభలో కామ్రేడ్సు సుందరయ్య, మద్రాసుకమిటీ కార్యదర్శి ముత్తయగార్లు పంపిన సందేశాలు చదువబడినాయి. పిమ్మట రాష్ట్రప్రతినిధి అఖిలభారత పార్టీ నిర్ణయాలను గూర్చి 3 గంటలు రిపోర్టు యిచ్చారు.

తర్వాత జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కృష్ణరావుగారు 5 గంటలసేపు జిల్లా రిపోర్టు యిచ్చారు. సామ్రాజ్యవాద యుద్ధానికి పూర్వము, యుద్ధకాలంలోనూ, ప్రజాయుద్ధ దశలోనూ, ఆగస్టు ఘటనల పిమ్మటా మన పార్టీ, తదితర పార్టీల కార్యక్రమం యెలా వుందీ వివరించారు. ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న వివిధ రాజకీయ పార్టీలు అవలంబించే వైఖరీ, వాటిపట్ల మన మవలంబించవలసిన వైఖరీ, స్పష్టపరచారు. వివిధ తాలూకాల ఆర్థిక, రాజకీయ, నిర్మాణ సమస్యలను చర్చించి జిల్లాకు జనరల్ కార్యక్రమం యిచ్చారు. డెల్టా గ్రామాలలో, జమీందారీ ప్రాంతాలలోనూ కూడ అధికోత్పత్తికీ, ఆహార సమస్యా పరిష్కారానికీ, దేశాన్ని రక్షించేందుకు మన జాతీయ ధర్మాన్ని నిర్వర్తించాలని అందుకు మన పార్టీని ప్రజా పార్టీగా వ్యాప్తి చేయాలనీ, చేయగలమనీ చెప్పారు.

మొత్తంమీద పార్టీసభ్యులంతా తమ యొక్క లోటుపాట్లను సవరించుకొనేటట్లు చేయగలిగింది కాన్ఫరెన్సు. కామ్రేడ్ కృష్ణారావుగారి అంత్యోపన్యాసం పార్టీ సభ్యులు, సానుభూతి పరులు అందరిలోనూ నూతనోత్సాహాన్ని, కార్యదీక్షను కల్గించింది. సభకు వచ్చిన పెక్కుమంది స్త్రీ కామ్రేడ్సు, వాలంటీర్లు, బాలసంఘం కనపరిచిన వుత్సాహం నెల్లూరు జిల్లా చరిత్రలో నూతన సాంప్రదాయం. జిల్లా అన్ని ప్రాంతాలనుండీ అరుదెంచిన కల్చరల్ దళాలు వైజ్ఞానిక కార్యక్రమం ప్రదర్శించాయి. జిల్లా కాన్ఫరెన్సులో ప్రదర్శింపబడ్డ కామ్రేడ్ జోషీ చిత్రం కోవూరు తాలూకా రు. 508 లకు, కామ్రేడ్ స్టాలిన్ చిత్రము గూడూరు తాలూకా రు. 200 లకు, కామ్రేడ్ లెనిన్ చిత్రము నెల్లూరు టౌన్ కామ్రేడ్సు రు. 205 లకు, ఎర్రజండాను ఆత్మకూరు బాలసంఘం రు. 25 లకు, పాడి గెల్చారు. మొత్తం అన్ని చిత్రాలు, కలసి అన్ని ప్రాంతాలవారూ రు. 1116-2-0 కు పాడారు.

జిల్లాకమిటి సభ్యులుగా కామ్రేడ్సు కృష్ణరావు, బి. శంకరయ్య, పి. రామకోటయ్య, ఏ. గంగాధరరావు, సి. వి. సుబ్బయ్యగార్లు ఎన్నుకోబడ్డారు.

గుంటూరుజిల్లా కమ్యూనిస్టు మహాసభ

పై మహాసభ యీనెల 1, 2, 3 తేదీలలో కామ్రేడ్స్ లోకనాథం, పి. వి. సుబ్బారావు, కోటమ్మగార్ల అధ్యక్షతక్రింద తెనాలిలో జయప్రదంగా జరిగింది. 7 తాలూకాలనుండి 74 గురు ప్రతినిధులు, 60 మంది ప్రేక్షకులు, చర్చలలో పాల్గొని, ప్రస్తుత దేశపరిస్థితులను గురించి ముఖ్యమైన తీర్మానాలు గావించారు. జిల్లాకమిటీకి ఈక్రిందివారు సభ్యులుగా ఎన్నుకొబడ్డారు; కామ్రేడ్స్ మోటూరి హనుమంతరావు (కార్యదర్శి), మాదల వీరభద్రరావు, లావు బాలగంగాధరరావు, కొల్లా వెంకయ్య, ముక్తేవి మాధవాచారి. కాండిడేట్లుగా కామ్రేడ్స్ వెనిగళ్ళ రామకృష్ణయ్య, శంకరం నేని కోటేశ్వరరావు, ఎన్నుకోబడ్డారు.

సంయుక్త మంత్రివర్గాల యెడల, సైనికుల యెడల, మన దృక్పథం ఏమిటి?

"చేయగల్గినంత పనిచేయడం కమ్యూనిస్టు లక్షణంకాదు— చేయవలసినదంతా చేయడం బోల్షివిక్కుల లక్షణం"

పార్టీసభ్యుల రాలీలో సుందరయ్య ప్రబోధం

జులై 11 వ తేదీన, బింఘానాక్లబ్బు ఆవరణలో పార్టీసభ్యుల రాలీ జరిగింది. సభ్యులు-సానుభూతిపరులు, ఇతరులు 5 వేల మంది హాజరయ్యారు. కామ్రేడ్ కడియాల గోపాలరావు అధ్యక్షత వహించారు.

కామ్రేడ్ సుందరయ్య, పార్టీసభ్యుల నుపన్యసించారు. దాని సారాంశం ఇది:

"ఆంధ్రపార్టీ, అఖిలభారత పార్టీలు, ఈనాడింత బలిష్ఠమవడానికి కారణం మననినాదాలు, సంఘానరియైనవగుటవల్లనే. ప్రపంచయుద్ధపర్యవసానంపైననే, మన స్వాతంత్ర్యం, ప్రపంచ ప్రజాస్వాతంత్ర్యం ఆధారపడివుంది. 50 సంవత్సరాల కాంగ్రెసు పోరాటం, 10 సంవత్సరాలుగా నెహ్రూ నాయకత్వాన ఫాసిస్టు వ్యతిరేక పోరాటం, ఫాసిజాన్ని మనదేశంలో ఆహ్వానించడానికికాదు చేసింది. దేశం మనది. ఫాసిజం వల్ల నష్టపడేది మనం. సామ్రాజ్యవాదుల వాంఛలేమైనా, మన దేశాన్ని రక్షించుకోవాల్సింది మనమే. ప్రపంచ ప్రజల సహకారంతో మనం ఈయుద్ధాన్ని నిర్వహించాలి. యుద్ధాన్ని వ్యతిరేకించే పనులుచేస్తే, మనం ఫాసిస్టు అనుకూల కృత్యాలను చేస్తున్నామని వారు భావించడంలో తప్పులేదు. దేశాన్ని రక్షించాలంటే, కాంగ్రెస్ లీగ్ ఐక్యతాపునాదిపైన—అన్నిపార్టీలతోగలసిన జాతీయ ప్రభుత్వం కావాలి. కాని బ్రిటిషుప్రభుత్వం మనం ప్రార్థించితే జాతీయప్రభుత్వం ఈయదు. మన ఐక్యతాశక్తివల్లనే లభించుతుంది. జాతీయ ప్రభుత్వం వచ్చేవరకు యుద్ధకృషి కుంటుపరచాలనే బెదరింపు తీర్మానం కాంగ్రెసు నాయకత్వం గావించింది. అందుచే ఆగష్టు 9 వ తేదీన జాతీయసంక్షోభం ఏర్పడింది. దేశభక్తులే దేశరక్షణను ధ్వంసంచేశారు. నాయకులు జైళ్ళలో వున్నప్పుడు జపాను అనుయాయులయిన బోస్ పార్టీ, కాంగ్రెస్ సోషలిస్టుపార్టీ, ఇతర జపాను ఏజంట్లు, దేశభక్తుల్ని రెచ్చగొట్టి దేశరక్షణను విచ్ఛిన్నం చేశారు. దీని ఫలితం, కాంగ్రెసును అణచజూచుట, ప్రజలలో నిరుత్సాహం, నిస్తబ్ధత జపాను అనుకూల భావాలు ఏర్పడుట.

ఈవిధంగా జాతీయ సంక్షోభం బయలుదేరింది. దీనికితోడు 1942 డిసెంబరులో ఆహార సంక్షోభం వచ్చింది. రాజకీయ సంక్షోభపు మరో రూపమే ఇది. దేశభక్తి పేరిట తిండి దొంగలు ధాన్యాన్ని దాస్తున్నారు. అలాంటి దొంగలయెడ మనం ముభావం వహించం. ఆహారసమస్యా పరిష్కారాన్ని ప్రజాసహకారంలేని ప్రభుత్వమొక్కటే చేయలేదు. తిండి సమస్య పరిష్కరించకపోతే, అరాజకం ఏర్పడి దేశరక్షణ, దేశస్వాతంత్ర్యం సున్న ఔతుంది.

జపాను కాకినాడ విశాఖపట్టణం, కలకత్తా, చిటగాంగులపై బాంబులు గురిపించింది. కలకత్తాపై గావించిన దాడి, చిటగాంగ్ మొదలైన వాటిమీద నిరంతరదాడి ప్రజలమనోస్థైర్యాన్ని చెడగొట్టి దేశీయ ఆర్థిక జీవనాన్ని నాశనం చేయాలనే. కలకత్తాలో కమ్యూనిస్టుల కృషి ఫలితంగా, ప్రజలు పారిపోలేదు. ట్రాములు పనిచేశాయి. పౌరుల ఆరోగ్యం కాపాడబడింది. ఆనాడు మన కృషి లేకపోతే, జపాను అరకానులో గాక, బెంగాలులో వుండేది.

కాంగ్రెసు-లీగు ఐక్యత; జాతీయైక్యత; జాతీయ ప్రభుత్వం; అధికోత్పత్తి; అనే నినాదాలపై మనం పనిచేశాం. జాతీయైక్యతకు స్వయంనిర్ణయ హక్కును ప్రచారం చేశాం. స్వయం నిర్ణయహక్కు ఏమిటి?

మద్రాసు రాజధానిలో, ఆంధ్రులు, తమిళులు, కేరళీయులు మొదలైన వారున్నారు. అలాగే ఉత్తరాన సింధులు, పంజాబీలు మొదలైనవారున్నారు. కొన్నిచోట్ల ముస్లింమతాన్ని చాలమంది స్వీకరించారు. కాబట్టి ముస్లింజాతులంటున్నాం. మనం ముస్లిం జాతులను నిర్బంధించడంవల్ల ఐక్యతరాదు. బ్రిటిషు పెత్తనం ఉన్నంతకాలం, ఈహక్కును నిరాకరించడం వల్ల ఐక్యతరాదు. స్వాతంత్ర్యంరాదు. ఈ హక్కుకు, అటంకాలు దేశరక్షణకై పని చేసినప్పుడే తొలగుతాయి. భారతీయులందరి చేత ఈ విషయం ఒప్పించాలి. తిండికోసం, బట్టలకోసం ఐక్యంగుండని ప్రబోధిస్తున్నాం. ఈసోపానంతో జాతీయైక్యత సంపాదించి జాతీయ ప్రభుత్వం సంపాదించగలం.

సమస్య పరిష్కరించాలి. ఐక్యతను స్థాపించాలి. జపానును వెనక్కితరమాలి సోవియటు, చైనాలతో సహకారం చేయాలి.

సోవియటూ, ప్రజలూ తప్పక గెలుస్తారు. కాని ఎంత త్వరలో అన్నది, మనం మన బాధ్యత తీర్చుటపైవుంది.

మరొక మూడు నెలలో ఆంధ్రలో వ్యవసాయకూలీలకు తిండీ, పనీలేక సంక్షోభం ఏర్పడుతుంది. దోపిడ్లవగైరా వస్తాయి. అలాంటి సమయాలే శత్రువులకు ఆదను. అందుచే దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నించడమేగాక, మన దేశసైన్యాలకు ప్రజా సహకారం బాగా ఈయాలి.

నిస్పృహ పనికిరాదు. ఆత్మ సంతృప్తి వద్దు. చేయగల్గినంత చేయడం కమ్యూనిస్టుల లక్షణం కాదు. చేయవలసిన పనినంతా చేయడమే కమ్యూనిస్టుల లక్షణం. కాబట్టి వెంటనే మనం చేయాల్సిన పనులు:

రాలీలో కామ్రేడ్ సుందరయ్య ఉపన్యసించుచున్న దృశ్యం

ఇట్టికార్యక్రమం అవలంబించే, మనం అనేక విజయాలను సంపాదించాం. మనం బలంగా ఉన్నచోట అరాజకం తగ్గింది. మనం బలహీనంగా వున్నచోట్ల అరాజకం హెచ్చింది. ప్రభుత్వం పెట్టే అడ్డంకులదాటి ఉత్పత్తిని హెచ్చించాము. వివిధరంగాలలో దేశభక్తిని వేలకొలది ప్రజలకు ప్రబోధించాం. ఈ పరిస్థితిలో మరేపార్టీయైనా తుడుచుపెట్టుకపోయేదే. ప్రభుత్వనిర్బంధం, దేశభక్తుల కోర్కెధాగ్నుల మధ్య మనమీ విజయాలను సంపాదించాం. నేడాంధ్ర కమ్యూనిస్టులు 76 గురు జైళ్లలో ఉన్నారు. మొత్తందేశంలో 700 మంది కమ్యూనిస్టులు జైళ్ళలో మ్రగ్గుతున్నారు. 100 మంది యావజ్జీవశిక్షననుభవిస్తున్నారు. 4 గురు ఉరి తీయబడ్డారు.

పై కార్యక్రమం మనమొక్కరమేగాక యావత్ కాంగ్రెసుసంస్థా అవలంబించినట్లయితే, మనదేశం ఎంతకట్టుదిట్టంగా ఉండేది!

మనం బలపడ్డామని ఆత్మసంతృప్తి పనికిరాదు మనకర్తవ్యాలెన్నో ఉన్నాయి. ఆహార

అఖిలపక్ష మంత్రివర్గాలకు కృషిచేయాలి. మన రాజధానిలో పరిస్థితి ఏమిటి? తమంతట తామే 35 మంది కాంగ్రెస్ యం. యల్ ఏ. లు సంయుక్త మంత్రివర్గంలో (కాంగ్రెసులేని) చేరదలచుతున్నారు. ఇది చీలికలకు కారణం అవుతుంది. మనం కోరేది కాంగ్రెసుతో గూడిన సంయుక్త మంత్రివర్గం. కాంగ్రెసునాయకుల విడుదల—ఆహారసమస్యా పరిష్కారం—పంచమాంగదళాన్ని అణచి దేశరక్షణ సాగించుట—స్వయంనిర్ణయ హక్కును అంగీకరించుట, ఈ నినాదాలతో అఖిలపక్ష సంయుక్త మంత్రివర్గాలు నెరవేర్చుతామని వాగ్దానంచేయాలి. కాని ఏకార్యక్రమాన్నికూడా బలమయిన ప్రజాఉద్యమం లేకపోతే, మంత్రివర్గాలు పరిష్కరించలేవు.

కాబట్టి కాంగ్రెసువాదుల కర్తవ్యం: కాంగ్రెసు ప్రజలలో అఖిలపక్ష మంత్రివర్గాలకై ప్రచారంచేయాలి. కాంగ్రెసేతర పార్టీలు, కాంగ్రెస్ సహకారం లేనిదే మంత్రివర్గా లేర్పరచితే బ్రిటిషువారి కీలుబొమ్మలౌతాయని గ్రహించాలి కాంగ్రెసు నాయకులు తమ మంత్రివర్గాలలో వెంటనే చేరకపోయినను, కాంగ్రెసు సహకారం పొందిచో, ఇతరపార్టీలు, సంయుక్త మంత్రివర్గాలను పై కార్యక్రమంతో ఏర్పాటు చేయవచ్చు. అయితే కాంగ్రెసు, మంత్రివర్గంలో చేరడానికి నిశ్చయించిన వెంటనే తమ మంత్రివర్గాన్ని రద్దుచేసి కాంగ్రెసుతో కూడిన అఖిలపక్ష మంత్రివర్గంగా ఏర్పడుటకు తమ సంసిద్ధతను ప్రజలముందు వెల్లడించాలి.

తాము మంత్రివర్గాలు ఏర్పాటుచేయడానికి పూనుకొనుచున్నప్పుడు, కాంగ్రెసులో ఏవిధంగాకూడ చీలికలుకలతలు కలిగించకూడదు. అలా కల్గించడం సంయుక్త మంత్రివర్గ నిర్మాణానికి, అది జయప్రదంగా పని సాగించడానికి అడ్డు తగులుతుందనీ గుర్తించేటట్లు చేయాలి.

సంయుక్త మంత్రివర్గాన్ని యేర్పరచడానికి, కాంగ్రెసేతర పార్టీలు గావించే ప్రయత్నాలకు కాంగ్రెసువాదులు అడ్డుపడరాదని ప్రచారం చేయాలి.

సంయుక్త మంత్రివర్గాలు కాంగ్రెసును బలపరుస్తాయి: కాంగ్రెసు నాయకుల విడుదల చేయించుట, ఆహారసమస్యను పరిష్కరించుట వగైరా ప్రజాసమస్యలకొరకు పనిచేయడానికి పూనుకొనే మంత్రివర్గాన్ని కాంగ్రెసువాదులు బలపర్చితే ఆ మంత్రివర్గం ప్రతిష్ఠంభనను తొలగించి ప్రభుత్వాన్నుండి అధికారాన్ని గుంజుకోడానికి యెలా వుపయోగపడుతుందో వారికి నచ్చచెప్పాలి; కాంగ్రెసువాదులు అలా చేయక, దాన్ని వ్యతిరేకించుతూ నెగిటివ్ పంథా అవలంబించితే ఆ మంత్రివర్గమే ప్రభుత్వం చేతుల్లో పడి కాంగ్రెసును విచ్ఛిన్నంగావించడానికి, ధ్వంసంచేయడానికి యెలా సాధనమౌతుందో స్పష్టపర్చాలి. అందుచేత కాంగ్రెసువాదులందరూ అఖిలపక్ష మంత్రివర్గాన్ని యేర్పరచడానికి పూనుకోవాలనియు. అది జరిగే లోపల యితరపార్టీలుయేర్పరిచే మంత్రివర్గానికి పూర్తితోడ్పాటుయిచ్చి దానిచేత కాంగ్రెసు నాయకుల విడుదల వగైరా ప్రజాసమస్యల కొరకు పనిచేయించాలనియు, అందుకు ప్రజాభిప్రాయమును, ప్రజావుద్యమాన్ని నిర్మించాలని కాంగ్రెసువాదులలో ప్రచారం చెయ్యాలి.

కాంగ్రెసువాదులలో బాగా మెజారిటీచేత అఖిలపక్ష మంత్రివర్గాన్ని యేర్పరచడానికి అంగీకరింపచేయకముందే, కాంగ్రెసులో చీలికలు కలుగజేసి యితర పార్టీలు యేర్పరచే మంత్రివర్గాలలో చేరరాదని అలా తయారవ్వాలి. కాంగ్రెసువాదులకు నచ్చజెప్పి కాంగ్రెసులోని ఐక్యతను కాపాడాలి.

ఈ పై పద్ధతులలో సంయుక్త మంత్రివర్గాన్ని యేర్పరచుటకు తీవ్రప్రజా ఆందోళన, ప్రజాభిప్రాయమును నిర్మించుటలో పార్టీసభ్యులు వెంటనే పూనుకోవాలి. ఇది ప్రధాన రాజకీయ కర్తవ్యం. ఇందుకు కేవలం, ఆందోళన గావించినంతమాత్రముననే చాలదు. కాంగ్రెసువాదులను, కాంగ్రెసేతర పక్షాలను ఐక్యపర్చందే యిది సాధ్యంగాదు.

ఇతర కర్తవ్యాలతో పాటు సైన్యాలకు సహాయం చేయడం మనముఖ్య కర్తవ్యం. ఈ నాడు సైనికుల ప్రధాన కార్యం మనల్ని అణచడంగాదు. ఫాసిజంతో పోరాడటం. చైనా బ్రిటన్, అమెరికా సేనలు నేడు దేశంలో ఎందుకున్నాయి? ఫాసిజంతో పోరాడటానికి, సామ్రాజ్యవాదాన్ని రక్షించడానికికాదు. మన దేశాన్ని రక్షించడానికి. ఇండియాను రక్షించడానికే ఈ సేనలని సామ్రాజ్యవాదులు కూడా ప్రచారంచేస్తున్నారు. ఇది, వారికే నష్టం కల్గించింది. సేనల స్వభావాన్నే ఈ ప్రచారం మార్చివేసింది. ఫాసిస్టులదాడినుండి భారత దేశాన్ని కాపాడుతున్నామని, విశ్వమానవ స్వాతంత్ర్యం కొరకు పోరాడుతున్నామని, వారిలో ఒక భావన వ్యాపించింది. రెండోవిషయం, 20 లక్షలమంది రైతుబిడ్డలు కూలీబిడ్డలుగల సైన్యాన్నిమన సైన్యం అనిభావించాలి. ఈ 20 లక్షలమందిలో తగిన (మిగతా 11వ పేజీలో)

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet, Bezwada.

END OF ISSUE